సాక్షి 24|7

పెద్దపల్లి

ఆదివారం 27-8-2017



వినాయక స్పెషల్

7,8,9,10లో▸



గ్రామాలకు వెళ్లండి

- సర్వే పూర్తయ్యేవరకు హైదరాబాద్‌కు రావొద్దు
- వచ్చేనెల 14 వరకు ఉమ్మడి జిల్లాలో రైతు కమిటీలు
- రాజకీయాలకతీతంగా కమిటీ ఉండేలా చూడండి
- సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు.. మళ్లీ గెలిపించుకుంటా
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్



సాక్షి, కరీంనగర్:


వచ్చేనెల ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వం చేపట్టనున్న భూసర్వే పూర్తయ్యేవరకూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. గ్రామ, మండల రైతు వ్యవసాయ సమితిలను ఏర్పాటు చేసే క్రమంలో గ్రామాలకు తరలాలని - మిగతా 2లో▸

బతుకమ్మ చీరెలు

జిల్లాలోని మండలాల వివరాలు — అర్హుల సంఖ్య (18 సంవత్సరాలు పైబడిన వారు)

రామగుండం	55,938
పెద్దపల్లి	34,543
సుల్తానాబాద్	22,554
మంథని	19,089
ధర్మారం	18,576
ఓదెల	15,603
కాల్వశ్రీరాంపూర్	14,976
పాలకుర్తి	12,926
రామగిరి	12,466
జూలపల్లి	10,406
ముత్తారం	9,871
కమాన్‌పూర్	8,590
అంతర్గాం	8,297
ఎలిగేడు	7,139

జిల్లాకు రెండున్నర లక్షలు
సెప్టెంబర్ మూడో వారంలో ఇంటికి
రేషన్ దుకాణాల ద్వారా ఆడబిడ్డలకు పంపిణీ



తెలంగాణలో ఆడపడుచుల అతిపెద్ద పండుగ బతుకమ్మకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పండుగ పూట నిరుపేదల కుటుంబాల్లోనూ సంతోషాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతో మహిళలకు చీరెలు బహుమతిగా ఇవ్వనుంది. దీనికోసం సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే బతుకమ్మ చీరెల తయారీని చేపట్టగా, ఈ నెలాకరుకు పూర్తి కానుంది. సెప్టెంబర్ రెండో వారంలో బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరనున్నాయి. అదే నెల 18,19, 20 తేదీల్లో రేషన్ దుకాణాల ద్వారా మహిళలకు అందనున్నాయి.

సాక్షి, పెద్దపల్లి:

తెలంగాణ పండుగల్లోనే కాకుండా, రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ 'బతుకమ్మ'ది ప్రత్యేక స్థానం. అలాంటి బతుకమ్మ పండుగ అందరికి గుర్తుండిపోయేలా, అర్హులైన ప్రతి కుటుంబానికి చీర ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. పనిలో పనిగా నేత కార్మికులకు పని కల్పించేందుకు, చీరల తయారీ ఆర్డర్‌ను నేతకార్మిక - మిగతా 2లో▸

ఆందోళనకారులకు నోటీసులు

పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ శాఖ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న కాంగ్రెస్‌పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని రెడ్డిగార్డెన్స్‌లో జరిగిన ఘర్షణలో ఎవరిపాత్ర ఎంత అనే అంశంపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు హర్కర వేణుగోపాల్, కొత్త శ్రీనివాస్, క్రాంతి, పోలు శివ, ఉప్పట్ల శ్రీనివాస్ సహా 300 మందిపై ఐపీసీ 147, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదుకు చర్యలు తీసుకున్నారు. ఈ కేసుల్లో 353 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కావడంతో నోటీసులు అందుకున్న వీరంతా బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రాజెక్టుపై పర్యావరణ శాఖ అభిప్రాయ సేకరణను అడ్డుకోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కార్యకలాపాలకు అడ్డు తగిలిన తదితర ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం సీసీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీస్ అధికారులు దశలవారీగా సభకు అడ్డుతగిలిన నేరారోపణ నిర్ధారించుకుని కార్యకర్తలు, నాయకులకు నోటీసులు జారీచేసే పనిలో ఉన్నారు. ఇకఇక్కడ జరిగిన అభిప్రాయ సేకరణ రచ్చరచ్చ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరపణలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్‌పార్టీలోని ఒకవర్గం నుంచి తమకు అరెస్టుల పరంపర కలిసొస్తుందని వాదిస్తున్న వారూ ఉన్నారు.

చెత్త సద్వినియోగానికి చర్యలు

కోల్‌సిటీ(రామగుండం): చెత్తను తిరిగి సద్వినియోగం చేసుకునేందుకు రామగుండం నగర పాలక సంస్థ అధికారులు చర్యలు ప్రారంభించారు. కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ రీసోర్స్ పర్సన్ శ్రీనివాసన్ అనే ప్రతినిధి సాలీడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్(ఎస్ఎల్ఆర్ఎం) ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్, ఎన్టీపీసీ, సింగరేణి అధికారులతో సమీక్షా నిర్వహించారు. రామగుండం నగరాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు సహకరించాలని కోరారు. ఎస్ఎల్ఆర్ ప్రాజెక్టు ద్వారా త్వరలో ఇంటింటికి సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల్లోని పారిశుధ్య విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య, రిక్షాల సంఖ్య, సేకరిస్తున్న చెత్త వివరాలు వెల్లడించాలని కమిషనర్ కోరారు. సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎస్ఎల్ఆర్ఎం)పై స్వచ్ఛందంగా ఇంటింటికి సర్వే చేపట్టేందుకు ముందుకు వచ్చిన సుమారు 300 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వీరంతా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి వాటిని పొందుపరిచేందుకు ప్రత్యేకంగా సర్వే పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ సర్వే బృందాన్ని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు కమిషనర్ వివరిం చారు. ఇంటింటి నుంచి సేకరించే చెత్తలో మొత్తం 27 రకా ల చెత్త వస్తువులు ఉంటాయని కమిషనర్ తెలిపారు. సమావేశంలో ఎన్టీపీసీ, సింగరేణి అధికారులతోపాటు మున్సిపల్ ఈఈ మహేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కిషోర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

కేసులు ఎత్తివేయాలి

పెద్దపల్లిటౌన్: ప్రభుత్వం ప్రాజెక్టులపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణలో రైతుల సమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు మంథని నర్సింగ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు పెద్దపల్లిలోని మహాత్మగాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు, నల్ల డాలతో నిరసన వ్యక్తం చేశారు. పర్యావరణ శాఖ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామంటూ ప్రచారం చేసి, తీరా టీఆర్ఎస్‌పార్టీ కార్యకర్తల సమావేశంలా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రాజెక్టు ప్రజాభిప్రాయకరణ పూర్తయిందని కలెక్టర్ ప్రకటించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించి ఇంటికో ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఈర్ల కొమురయ్య, బుషనవేని సురేశ్‌గౌడ్, యాట మల్లారెడ్డి, బండారి సునీల్‌గౌడ్, వేముల రామ్మూర్తి, కడార్ల శ్రీనివాస్, కుంభం సంతోష్, గంగుల సంతోష్, టాంక్ జైదేవ్, బండి సతీష్, కోల అనిల్, రాజ్‌కుమార్, ఎద్దు రమాస్వామి, కట్కూరి సందీప్, పూరెళ్ల శ్రీనివాస్, జాహేద్, ఫయాజ్, శ్రీకాంత్, సన్నీ పాల్గొన్నారు.

నేరెళ్ల బాధ్యులపై చర్యతీసుకోవాలి

పెద్దపల్లిఅర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనలో బాధ్యులు, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పారీ దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట శనివారం దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు లంక శంకర్ మాట్లాడుతూ దళిత, బడుగు వర్గాలపై ప్రభుత్వ అవలంభిస్తున్న కర్కష వైఖరిని ఖండించారు. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటనలో బాధితులకు వైద్యం సహాయం ప్రభుత్వం ద్వారా అందించాలని, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, బాధితులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మూడెకరాల భూమిని ఇవ్వాలని, అక్రమంగా పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉధ్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య దీక్షా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనపై ధ్వజమెత్తారు. దీక్షా కార్యక్రమంలో దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకట రమణ, సీనియర్ నాయకులు మీస అర్జున్‌రావు, కన్నం అంజయ్య, పిన్నింటి రాజు, పల్లె సదానందం, లింగం శంకర్, కుమ్మరి తిరుమల్, చాట్ల అంజన్ జ్యోత్, మల్లారపు అంజయ్య, రాజేష్ పాల్గొన్నారు.

త్రీడీ పెయింటింగ్‌లో ప్రపంచ రికార్డు



మంథని: మంథనికి చెందిన తీడీ పెయింటర్ సింగారపు శివరామకృష్ణ గ్లోబల్ రికార్డు సాధించారు. అత్యధిక త్రీడీ చిత్రాలు గీసిన చిత్రకారుడిగా శివరావకృష్ణకు గుర్తించి గ్లోబల్ రికార్డ్స్ ఆండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఇండియా, కెనడా, బల్గేరియా) గుర్తించి ధృవీకరణ పత్రం అందజేసింది. విజయం వెనుక తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.

బతుకమ్మ చీరెలు

▶మొదటిపేజీ తరువాయి

సంఘాలకు అప్పగించింది. ఉమ్మడి కరీంనగర్ లోని సిరిసిల్ల మ్యాక్స్‌సొసైటీలకు సుమారు రూ.200 కోట్ల బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్‌ను ప్రభుత్వం అప్పగించింది. సెప్టెంబర్ రెండో వారంలో కేటాయించిన ఉత్పత్తి కేంద్రం నుంచి నేరుగా చీరెలు జిల్లాకు రానున్నాయి. బతుకమ్మ పండుగలోగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాకు రెండున్నర లక్షలు: జిల్లాకు రెండున్నర లక్షల బతుకమ్మ చీరెలు రానున్నాయి. 18 సంవత్సరాలు నిండిన యువతులు,మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జిల్లాలో పౌరసరఫరాల శాఖ జాబితాను రూపొందించింది. దీనికోసం గ్రామాల వారిగా రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకొన్నట్లు సమాచారం. జిల్లాలో 14 మండలాలు ఉండగా, 2 లక్షల 50 వేల 974 మంది మహిళలు చీరల పంపిణికి అర్హులుగా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు రేషన్ దుకాణాల ద్వారా చీరెలను పంపిణీ చేయనున్నారు. సంబంధిత మహిళలు తమ ఆధార్, ఓటరు, ఐడీ కార్డులో ఏదైనా కార్డు, ఫోటో ధృవీకరణ కార్డైనా చూపించి చీరలు తీసుకుపోవచ్చు. కాగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు తీసుకొంటోంది. కుల, మత తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీర ఇవ్వనున్నందున, ఈ కార్యక్రమాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. జిల్లాలో చీరెల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బంధీగా నిర్వహించాలని శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు.

గ్రామాలకు వెళ్లండి

▶మొదటిపేజీ తరువాయి

పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీలు బాల్క సుమన్, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, బొడిగ శోభ, వొడితెల సతీష్‌బాబు, పుట్ట మధు, కె.విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. సమగ్ర భూసర్వే విజయవంతం కోసం ప్రజాప్రతినిధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వచ్చేనెల 1 నుంచి 9 వరకు ప్రజాప్రతినిధులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి, గ్రామ సభల నిర్వహణ ద్వారా రైతు వ్యవసాయ సమితి గ్రామ, మండల కమిటీలను వేయాలని సీఎం సూచించారు. 14వ తేదీలోగా నియోజకవర్గం, జిల్లా వరకు అన్నిస్థాయిల్లో ఈ కమిటీలు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ, మండల స్థాయి కమిటీల మార్గదర్శకాలను కూడా వివరించారు. రైతు సంఘాల ఏర్పాటులో రాజకీయాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. భూసర్వేలో ప్రతి మూడు గ్రామాలకు ఒక అధికారుల బృందం ఉంటుందని, ఒక్కో ప్రజాప్రతినిధి మూడు గ్రామాలు యూనిట్‌గా పనిచేయాలని సూచించారు. భూసర్వే పూర్తయ్యేవరకూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హైదరాబాద్‌కు రావద్దని ఆదేశించారు. రైతు కమిటీలు అన్నిస్థాయిల్లో పూర్తి చేస్తే, వారికి 15న హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారని, ఇందుకోసం మండల రెవెన్యూ అధికారులకు అధికారాలు ఇస్తున్నామని ప్రకటించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు తెలియజేయాలని, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని సూచించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్: ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మడం లేదని, 2019లో మళ్లీ టీఆర్ఎస్‌కే అధికారం వస్తుందన్న సీఎం కేసీఆర్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి మళ్లీ గెలిపించుకుంటామని ధీమా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సీఎం సూచించినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. కాగా సీఎం ఆదేశాల మేరకు వచ్చేనెల 1 నుంచి 9 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాల్లోనే పర్యటించనున్నారు.

వీఆర్వోకు టోకరా

- ఏటీఎం రెన్యూవల్ చేస్తామంటూ రూ.18,000 డ్రా

మల్యాల(చొప్పదండి): హైదరాబాద్ బ్యాంకు నుంచి మేనేజర్ మాట్లాడుతున్న.. మీ ఏటీఎం కార్డు తేదీ ముగుస్తోంది.. రెన్యూవల్ చేయాలి.. మీ ఏటీఎంపైన ఉన్న నంబర్ చెప్పండి.. మీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపించాం.. చూసి ఆ నంబర్ చెప్పండి.. అంటూ ఫోన్‌లో మాట్లాడుతుండగానే వీఆర్వో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకున్న ఆన్‌లైన్ మోసం మల్యాలలో జరిగింది. బాధితుడు మొగిలయ్య కథనం మేరకు.. మల్యాల మండలం రామన్నపేట వీఆర్వోగా పని చేస్తున్న మొగిలయ్య వినాయక చవితి రోజున రామన్నపేటలో భూమి రికార్డులు నమోదు చేస్తుండగా, హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే హైదరాబాద్ నుంచి ఎస్‌బీహెచ్ బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా.. మీ ఏటీఎం నంబర్ చెప్పండి అనడంతో మొగిలయ్య జేబులోని ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్ చెప్పాడు. ఒకవైపు ఫోన్‌లో మాట్లాడుతూనే మీకు ఒక నంబర్ మెసేజ్ పంపించాం చూసి చెప్పండి అనడంతో నంబర్ చెప్పాడు. దీంతో వెంటనే రూ.18,000 డ్రా చేసుకున్నారు. ఫోన్ కట్ చేయగానే డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో తాను మోసపోయాయని గుర్తించాడు.


కానిస్టేబుల్ చంద్రయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఐజీ రవివర్మ


చంద్రయ్య(ఫైల్)

చూస్తే చక్కని ప్రభుత్వ ఉద్యోగం.. భార్య, పిల్లలతో హాయిగా సాగిపోతున్న జీవనం.. ఇంతలో ఓ కుదుపు.. రెండు దశాబ్దాలుగా వృత్తిలో చురుగ్గా ఉంటూ అధికారుల మన్ననలు పొందిన ఆ కానిస్టేబుల్.. ఏమైందో ఏమో గానీ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని తన కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. తన స్వగ్రామంలో మంచి పేరు సంపాదించుకున్న ఆయన.. అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మానసికంగా ఏమైనా ఇబ్బందులున్నాయా అనే తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకున్న ఏఆర్ కానిస్టేబుల్

- ఆరేళ్లపాటు విజిలెన్స్‌లో.. ఈనెల 1న తిరిగి సొంత విభాగానికి..
- మానసిక కారణాలతో ఆత్మహత్య : సీపీ కమలాసన్‌రెడ్డి
- పరిశీలించిన సీపీ, డీఐజీ


రోదిస్తున్న చంద్రయ్య తల్లి

కానిస్టేబుల్ బలవన్మరణం


సంఘటన స్థలంలో విచారణ జరుపుతున్న సీపీ

కరీంనగర్‌క్రైం: కరీంనగర్ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రయ్య అనే ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని హెడ్ క్వార్టర్‌లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ప్రశాంతంగా ఉన్న హెడ్‌క్వార్టర్‌లో తుపాకీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన దూరం రాములు–మల్లవ్వ రెండో సంతానం దూలం చంద్రయ్యగౌడ్(42). పీసీ నంబర్ 2614. కరీంనగర్‌లోని రాంనగర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబంతోపాటు అక్కడే ఉంటున్నారు. 1995లో ఏఆర్ కానిస్టేబుల్ ఎంపికై శిక్షణ అనంతరం కరీంనగర్ ఏఆర్ హెడ్ క్వార్టర్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. పలువురు డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలకు గన్‌మెన్‌గా పని చేసిన చంద్రయ్య డిపార్ట్‌మెంట్‌లో చురుగ్గా వ్యవహరించేవారు. సుదీర్ఘకాలం డీఐజీలు, ఎస్పీలకు గన్‌మెన్‌గా పని చేశాడు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సుమారు 6 ఏళ్లకుపైగా పని చేశాడు. ఈనెల 1న తిరిగి సొంత విభాగానికి వచ్చిన చంద్రయ్య కొద్ది రోజుల క్రితం నుంచి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్‌లో చికిత్సతోపాటు మానసిక తరగతులకు వెళ్లారు. డ్యూటీలో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వారం రోజులపాటు సెలవుల్లో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా విధులకు వస్తున్న చంద్రయ్య ఎప్పటిలాగే శనివారం ఉదయం 8 గంటలకు ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో రూల్ కాల్‌కు వచ్చి తిరిగి ఇంటికెళ్లారు. తిరిగి 10 గంటల సమయంలో హెడ్ క్వార్టర్‌కు చేరుకుని రిపోర్ట్ చేయడంతో ఎస్కార్ట్ డ్యూటీలు వేశారు. ఎస్కార్ట్ డ్యూటీకి వెళ్లడానికి ఆయుధాగారం నుంచి 875 నంబర్ ఉన్న ఎస్ఎల్ఆర్(సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) తీసుకుని ఆయుధాగారం వెనక వైపున్న రెస్ట్ రూం సమీపంలోకి వచ్చారు. ఒక్కసారిగా తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్‌ను నోట్లో పెట్టుకుని కాల్చుకున్నాడు. బుల్లెట్ నోరు, తల భాగం నుంచి బయటకు వచ్చి కొద్దిదూరంలో పడిపోయింది. చంద్రయ్య కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సిబ్బంది వచ్చి చూసేసరికి చంద్రయ్య మృతిచెంది కనిపించాడు. సమాచారమందుకున్న ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఐజీ రవివర్మ, సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ ఏసీపీ రామారావు, వన్, టూటౌన్ సీఐలు తుల శ్రీనివాసరావు, మహేశ్‌గౌడ్, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు కిరణ్, నాగరాజు, క్లూస్ టీం సభ్యులు పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, కుమారుడు రాహుల్ (18), కుమార్తె రవీనా(17) ఉన్నారు. రాహుల్ బీటెక్ ద్వితీయ సంవత్సరం, రవీనా బీటెక్ మొదటి సంవత్సరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.


ఘటనాస్థలంలో బుల్లెట్


బాధితులను ఓదారుస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

వేధింపులు లేవు

చంద్రయ్య మృతికి వేధింపులు కారణం కాదని అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలం ఉన్నతాధికారుల వద్ద గన్‌మెన్‌గా చేశాడని, అనంతరం విజిలెన్స్ విభాగంలో ఆరేళ్లకు పైగా పని చేసి నెల 1న హెడ్ క్వార్టర్‌లో రిపోర్ట్ చేశాడని తెలిపారు. వచ్చిన ఈ 20 రోజుల్లో సుమారు వారం రోజులపాటు సెలవులు తీసుకున్నాడని, బంధువుల పెళ్లిలో బిజీగా ఉన్నాడని పేర్కొన్నారు. ఏడాదిగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాడని, విధులు నామమాత్రంగా చేశాడన్నారు.

ప్రత్యేక శిక్షణ తరగతులు

సీపీ వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఒత్తిడి నుంచి దూరం కావడానికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. విడతలవారీగా వారికి శిక్షణ ఇవ్వడం, యోగా, మెడిటేషన్, మానకిస వ్యక్తిత్వ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే కుటుంబంతోపాటు స్టేషన్లలో పండుగ వాతవారణం నిర్వహించారు.

బావుపేటలో అంత్యక్రియలు

చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన బావుపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికే పోలీస్ అధికారుల సంఘం తరపున ఉదయం నుంచి వారి వెంటనే ఉన్న సంఘం అధ్యక్షుడు సురేందర్ బావుపేటలో అంత్యక్రియలను పర్యవేక్షించారు.

అనారోగ్యంతోనే బలవన్మరణం

చంద్రయ్య కొంతకాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్నాడు. అనారోగ్యం కారణాలతోనే హెడ్ క్వార్టర్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలం నుంచి అన్ని ఆధారాలు సేకరించాం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిస్థాయి విచారణ తర్వాత వెలుగులోకి వస్తాయి. **-కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్**

మెరుగు పెడతామని మోసం

మానకొండూర్: బంగారానికి మెరుగులు దిద్దుతామని చెప్పి శుక్రవారం ఇద్దరు దొంగలు 6 తులాల బంగారంతో ఉడాయించారు. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. బైక్‌పై ఇద్దరు మానకొండూర్ మండలకేంద్రానికి మధ్యాహ్నం చేరుకున్నారు. మండలకేంద్రానికి చెందిన ఉత్తం మమత ముందుగా పూజకు వాడే ప్రమిదలు, పట్ట గొలుసులు అందజేసింది. వాటిని శుభ్రపరిచి ఆమెకు అందజేయడంతో ఆమెతోపాటు అక్కడున్న మరో ఇద్దరు సిర్రా కనుకమ్మ, కొంరమ్మ అనే తల్లీబిడ్డలు నమ్మారు. పూజాసామగ్రిని శుభ్రం చేయడమే కాదు.. బంగారానికి కూడా మెరుగులు పెడతామని నమ్మించారు. దీంతో సిర్రా కనుకమ్మ మూడున్నర తులాల బంగారం, ఆమె కూతురు కొంరమ్మ తుల బంగారం, మమత 2 తులాలు చైన్, వంక ఉంగరం అందజేశారు. అనంతరం బంగారాన్ని నీటిలో వేసి కొద్దిసేపటి తర్వాత తీసుకోమని చెప్పి బైక్‌పై పరారయ్యారు. కొంత సమయం గడిచాక నీటిలో బంగారం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. సీఐ కరుణాకర్ రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ధర్మపురి: ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు శనివారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. వివరాలు.. బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రేచపెల్లి లస్మమ్మ (80) తన మనమరాలు రమ్యతో కలిసి ఇంట్లో నిద్రించింది. శనివారం తెల్లవారుజామున మంచంలో పడుకున్న వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని కేకలు వేసింది. తీవ్ర గాయాలయ్యాయి. రమ్య చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో జగిత్యాలకు తరలించేలోపే మృతిచెందింది. సీఐ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎస్సై ఉపేంద్రాచారి సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా కిరోసిన్ పోశారా.. లేదా జీవితంపై విరక్తి చెంది ఆమే పోసుకుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమారులుండగా.. దుబాయిలో ఉంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్రేన్ తగిలి బాలుడు మృతి

వెల్గటూరు(ధర్మపురి): మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన పాక తరుణ్ అనే బాలుడు శనివారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావి వద్ద క్రేన్ తగిలి బావిలో పడి మృతిచెందాడని ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. తండ్రి రవీందర్ తన వ్యవసాయ బావిలో క్రేన్‌తో పూడిక తీయిస్తున్నాడు. చూడడానికి వెళ్లిన తరుణ్ బావి గట్టుపై నిలబడ్డాడు. బాలున్ని గమనించకుండా క్రేన్ నిర్వాహకులు బావిలో నుంచి పూడికను తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ తగిలి బాలుడు బావిలో పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాతావరణం

రానున్న 24 గంటల్లో విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్‌తోపాటు పశ్చిమ తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఒడిశాలో మోస్తరు వర్షం కురుస్తుంది. పశ్చిమ రాజస్తాన్, దక్షిణ తమిళనాడులో చిరుజల్లులు కురుస్తాయి.

గుంటూరు/కరీంనగర్ వాతావరణం

గరిష్ఠం కనిష్ఠం

[illegible]

జాతీయం

నగరం	గరిష్ట	కనిష్ట
ఢిల్లీ	32.8	26.5
కోల్‌కతా	34.4	27.2
బెంగళూరు	28.5	20.8
ముంబై	29.2	24.2
చెన్నై	34.9	26.0

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట	పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట
చిత్తూరు	35.5/26.0	విశాఖపట్నం	32.4/27.0
తిరుపతి	35.5/26.0	గుంటూరు	32.4/25.2
ఒంగోలు	34.9/25.7	కర్నూలు	32.1/24.0
నెల్లూరు	34.4/26.4	ఆదిలాబాద్	31.6/20.8
శ్రీకాకుళం	33.9/26.6	ఏలూరు	31.5/25.7
విజయనగరం	33.9/26.6	రాజమండ్రి	31.5/25.7
కాకినాడ	33.4/26.1	తాడేపల్లిగూడెం	31.5/25.7
నల్లగొండ	33.4/23.2	కరీంనగర్	31.4/25.0
కడప	33.3/23.0	మెదక్	31.2/20.6
అనంతపురం	33.2/23.6	మహబూబ్‌నగర్	30.1/22.6
విజయవాడ	32.6/25.2	నిజామాబాద్	29.9/23.4
వరంగల్	32.6/24.5	హైదరాబాద్	29.5/21.1
ఖమ్మం	32.6/20.2	రంగారెడ్డి	29.5/21.1

బుల్లితెర

www.sakshi.com

సాక్షి SAKSHI TV


ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 సత్యవాక్యం
ఉ.07.00 న్యూస్ 360
ఉ.07.30 కేఎస్‌ఆర్ లైవ్ షో
ఉ.09.00 రీజనల్ న్యూస్
ఉ.09.30 కాకినాడ ఎలక్షన్
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.10.30 కాకినాడ ఎలక్షన్
ఉ.11.30 కాకినాడ ఎలక్షన్
మ.02.30 కెరీర్ ప్లస్
సా.04.30 కాకినాడ ఎలక్షన్
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 జనపథం
సా.06.30 పండగ వేళ
రా.07.30 స్టార్ స్టార్
రా.08.00 మనసులో మాట
రా.09.00 న్యూస్ 360
రా.10.30 సదరన్ స్పైస్


టీవీలో ఈరోజు సినిమాలు



జెమిని మూవీస్
ఉ.09.30 రొమాన్స్
మ.12.00 కొండవీటి దొంగ
మ.03.00 సత్యమేవ జయతే
సా.06.00 ఏవండీ ఆవిడ వచ్చింది
రా.09.00 సందడి



మూవీస్ నౌ
ఉ.08.00 రిచ్చీ రిచ్
ఉ.10.00 డెత్ రేస్
మ.02.55 యాంట్-మ్యాన్
సా.09.00 క్యాసినో రాయల్
రా.11.55 క్లిఫ్‌హ్యాంగర్




హెచ్‌బీవో
ఉ.07.34 పాన్
ఉ.09.21 కుంగ్‌ఫు పాండా 2
మ.01.00 ద కంజ్యూరింగ్ 2
సా.05.08 సూసైడ్ స్క్వాడ్
రా.11.00 10,000 బి.సి.



స్టార్ మూవీస్
ఉ.06.01 టెర్మినేటర్ సాల్వేషన్
ఉ.10.18 పెంగ్విన్స్ ఆఫ్ మడగాస్కర్
మ.02.57 ఫెంటాస్టిక్ ఫోర్
రా.07.02 అనకొండ 3
రా.09.00 టైటానిక్



మా మూవీస్
ఉ.07.00 ఓం
ఉ.09.30 సత్యం
మ.03.00 అందాల రాక్షసి
సా.05.00 ఈగ
రా.10.30 మహేశ్



జీ సినిమా
ఉ.07.21 జర్నీ బాంబే టు గోవా
ఉ.10.35 హ్యాపీ న్యూ ఇయర్
మ.02.31 వివాహ్
సా.06.04 ధమాల్
రా.09.00 ఫిర్ హెరా ఫెరీ

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి క్యూ వెలుపలకు వెళ్లింది.

గదుల వివరాలు:

ఉచిత గదులు	–	ఖాళీ లేవు
రూ.50 గదులు	–	ఖాళీ లేవు
రూ.100 గదులు	–	ఖాళీ లేవు
రూ.500 గదులు	–	ఖాళీ లేవు

సేవలు

సహస్రదీపాలంకరణ సేవ	–	ఖాళీ లేవు
వసంతోత్సవం	–	ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం	–	ఖాళీ లేవు



వేములవాడ ఆలయ సమాచారం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు అందిన సమాచారం మేరకు...

కాంప్లెక్స్ పేరు	ఖాళీల సంఖ్య	అద్దె రూ.
అమ్మవారి కాంప్లెక్స్	04	1,000
నందీశ్వర కాంప్లెక్స్ ఏసీ	36	750
నందీశ్వర సాధారణ	34	350
రాజేశ్వరపురం ఏసీ	02	750
రాజేశ్వరపురం సాధారాణ	06	350
లక్ష్మీగణపతి	30	250
పార్వతీపురం స్పెషల్	31	500
పార్వతీపురంసాధారణ	32	200
శివపురం	33	150
శంకరపురం	48	50

పులిహోరా, లడ్డూ ప్రసాదం, లడ్డూ భోగం అందుబాటులో ఉన్నాయి. – వేములవాడ



చికెన్ ధరలు

లైవ్ కోడి	:	80	బోన్‌లెస్	:	350
చికెన్	:	120	మటన్ కిలో	:	500
స్కిన్‌లెస్	:	160			- కరీంనగర్

హక్కుల భంగం వాటిల్లిందా..?

మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లాల్సిందే..



మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన దృశ్యం

జగిత్యాలజోన్: దేశంలోని ప్రతివ్యక్తికి తాను ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తిగత హోదాను దేశ రాజ్యాంగం ప్రసాదించింది. అయితే పలుచోట్ల ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు, చట్టం ముసుగులో మనిషిహక్కులకు భంగం కలిగిస్తున్నారని జాతీయ, రాష్ట్ర హక్కుల కమిషన్‌లో ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పలు అంశాలను జగిత్యాల బార్‌అసోసియేషన్ సీనియర్ న్యాయవాది భీమయ్య (98669 91603)వివరించారు.



అనుమల్ల భీమయ్య

జాతీయ మానవ హక్కుల సంఘం

ఈ చట్టం ద్వారా కేంద్రప్రభుత్వం జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన చైర్‌పర్సన్, మరో నలుగురు సభ్యులు ఉంటారు. సభ్యుల్లో ఒకరికి సుప్రీంకోర్టు జడ్జి హోదా, మరొకరికి హైకోర్టు ప్రధానన్యాయమూర్తి హోదా ఉంటుంది. మానవ హక్కుల గురించి అనుభవం ఉన్నవారు ఇద్దరు ఉంటారు.

రాష్ట్ర మానవహక్కుల సంఘం

రాష్ట్రస్థాయిలో మానవహక్కుల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న, ఉద్యోగవిరమణ చేసిన జడ్జి, మానవ హక్కులకు సంబంధించి అవగాహన ఉన్న ఇద్దరు సభ్యులుగా ఉంటారు.

కమిషన్ బాధ్యతలు

జాతీయ, రాష్ట్రస్థాయిలో మానవ హక్కులకు విఘాతం కలిగినప్పుడు మానవహక్కుల ఉల్లంఘనను నిరోధించడంలో ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మానవహక్కుల కమిషన్ విచారణ జరుపుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏదైనాకేసు కోర్టులో ఉంటే ఆ కేసులో సైతం జోక్యం చేసుకుంటుంది. ఖైదీలు ఉండే జైళ్లను, చికిత్స కోసం చేర్పించే ఆస్పత్రులను సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వధార్ హోమ్‌లను మానవ హక్కుల కమిషన్ సందర్శించవచ్చు. హక్కుల ఉల్లంఘనకు సంబంధించి పరిశోధన చేయాల్సిందిగా, కేసుదాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. కేసు విచారణకు సివిల్‌కోర్టుకు ఉన్న అధికారాలన్నీ మానవహక్కుల కమిషన్‌కు ఉంటాయి. అవసరమైతే సాక్షులను బలవంతంగానైనా హాజరుపరిచి, వారి వాంగ్మూలం తీసుకోవడం, ఏ పత్రాలనైనా తీసుకురమ్మని ఆదేశించడం, ఆఫిడవిట్ల ద్వారా సాక్ష్య సేకరణ చేయవచ్చు. మానవ హక్కులకోసం పాటుపడే ప్రభుత్వేతర స్వచ్ఛందసంస్థలను ప్రోత్సహించాల్సి ఉంటుంది.



లీగల్ పాయింట్

మానవ హక్కుల కార్యాలయాలు..

జాతీయ మానవ హక్కుల కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ భవన్, సన్సాద్‌మార్గ్‌లో ఉంది. రాష్ట్ర మానవ హక్కుల కార్యాలయం హైదరాబాద్‌లోని గగన విహార్, నాంపల్లిలో ఉంది. మానవహక్కులకు భంగం వాటిల్లినప్పుడు సంఘానికి ఫిర్యాదు చేస్తే, సంఘం స్వయంగా లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విచారణ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక సంఘాన్ని సంతృప్తి పరచకపోతే స్వయంగా విచారిస్తుంది. హక్కుల సంఘం విచారణలో ఉల్లంఘన జరిగిందని తేలినా, ఒక ఉద్యోగి మానవహక్కుల ఉల్లంఘనను ఆపడంలో నిర్లక్ష్యం వహించాడని తేలినా వారిపై చర్య తీసుకోమని ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. ప్రభుత్వం స్పందించకుంటే అవసరమైన ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించవచ్చు.జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్లు ఏడాదికోసారి, ప్రత్యేక పరిస్థితుల్లో నివేదిక పంపుతూ ఉండాలి. నివేదికలను బట్టి ఏం చర్యలు తీసుకున్నారో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో చర్చించాల్సి ఉంటుంది.



చికెన్ (సుగుణ)	స్కిన్	స్కిన్‌లెస్
	120	140

భవిష్యం



మేషం: పనుల్లో ముందడుగు. ఆస్తిలాభం. కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ సందర్శనం. విందువినోదాలు. కుటుంబ సభ్యులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: దూరప్రయాణాలు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.

సింహం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కన్య: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: దూరపు బంధువుల కలయిక. యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మకరం: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం: రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ తప్పకపోవచ్చు.

మీనం: వ్యవహారాలలో అవరోధాలు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.

– సింహంభట్ల సుబ్బారావు

సాక్షి
మన పెద్దపల్లి
5
ఆదివారం । ఆగస్టు । 27 । 2017
Sunday Special

Peddapally Town



పెద్దపల్లి పట్టణంలో 1942 సంవత్సరంలో కమాన్ నిర్మించారు. రజాకర్ల పర్యటన సందర్భంగా స్వాగత తోరణంగా ఏర్పాటు చేశారు. పట్టణంలో మూడు చోట్ల నిర్మించిన తోరణాలు రెండు ఇదివరకే కూల్చివేతకు గురయ్యాయి.

పెద్దపల్లి : 90102 77735, పెద్దపల్లి టౌన్ : 94944 94498, పెద్దపల్లి అర్బన్ : 93937 46070,
పెద్దపల్లి రూరల్ : 97053 46653, సుల్తానాబాద్ : 99496 27020, గర్రెపల్లి : 94947 22433
కాల్వశ్రీరాంపూర్ : 97053 46655, ఎలిగేడు : 97053 46657
జూలపల్లి : 94419 25698, ఓదెల : 9963 557644, ధర్మారం : 97053 46606

ఆహ్లాదం



జిల్లా కేంద్రంలోని వేలాది మంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళల స్వప్నం మినీ ట్యాంక్‌బండ్‌ను చూసి మురిసిపోతున్నారు. నిండు సముద్రంలా కనిపిస్తున్న ట్యాంక్‌బండ్‌కు ఉదయం సాయంత్రం వాకర్లు అలా కాలక్షేపంగా అడుగులేస్తున్నారు. ఒకనాడు ఎండిన ఎడారిలా ఉండే మినీ ట్యాంక్‌బండులో జళకల సంతరించుకోగా ఆ నీటి వనరులు, భూగర్భజలాలుగా నిలిచి పెద్దపల్లి ప్రజల గొంతు తడుపుతోందని చెప్పుకోవచ్చు. నిండు వేసవిలోనూ తాగునీటి సమస్య లేకుండా ఇక్కడి ప్రజలు వేసవి కాలాన్ని దాటి వెళ్లారు. గట్టెక్కిన తాగునీటి గండాన్ని తలుచుకుంటూ పట్టణ ప్రజలు అలా.. సాయంకాలం వేళ సూర్యస్తమయాన్ని చూస్తూ సేదతీరుతున్నారు.

– పెద్దపల్లి

పబ్లిక్ డిమాండ్..

పనులెలా రద్దు చేస్తారు..



తెనుగువాడ నుంచి బండారికుంట దారి మరమ్మతుకు రూ.14లక్షల నిధులు మంజూరు చేసి, ఆపైన టెండర్లు పిలిచి మళ్లీ రోడ్డు పనులు ఆపివేయడం అధికారులకే చెల్లింది. తమ కాలనీలో రోడ్డు వేయండంటూ పదేళ్ల కాలం నుంచి తిరుగుతున్నాం. టెండర్లు పూర్తి చేసి, శంకుస్థాపన సమయంలో రద్దు చేసిన ఘనత నగర పంచాయతీ అధికారులకే దక్కింది.

– వసీమ్ అక్రమ్, బండారికుంట

బురద కష్టాలు తీర్చండి



తెనుగువాడకు వెళ్లాలంటే బండారికుంట మీదుగా కి.మీ. దూరం నుంచి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇంటి ఎదుట బురద కష్టాలు తీర్చాలని ఎన్నోఏళ్లుగా కోరుతున్నాం. కౌన్సిలర్‌ను అడిగితే అంతాపై నాయకుల దయ అంటున్నాడు.

– ఖురేషీ, తెనుగువాడ

దోమలతో వేగలేకపోతున్నాం



బండారికుంటలో నివసిస్తున్న తమ 50 కుటుంబాలు రాత్రివేళ ధైర్యంగా నిద్ర పోలేకపోతున్నాయి. ఇంటి ఎదుట డ్రెయినేజీ కంపుతో ఇబ్బంది పడుతున్నాం. దోమల బాధ అనుభవిస్తున్నాం. రోడ్డు వేసి డ్రెయినేజీ నిర్మిస్తే మా బాధలు దూరమవుతాయి.

– సమ్మయ్య, బండారికుంట

సీనియర్ సిటిజన్స్..



పెద్దపల్లి: 90 వసంతాలు పూర్తి చేసుకున్న నాళ్ల శంకరయ్య, సుభద్రమ్మలు అన్యోన్య దంపతులు. ఆరోగ్యమే మహాభాగ్యం.. అనే సూత్రం ఆ దంపతులకు వర్తిస్తుంది. గంజి నుంచి బెంజ్ కారు వరకు అన్నీ అనుభవించారు. పెద్దపల్లికి చెందిన ఆ ఇద్దరు పట్టణంలోని ఆర్యవైశ్య కులబాంధవులకు సీనియర్ సిటిజన్స్. పండగలు వస్తే పట్టణానికి చెందిన ఎందరో వారి వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. వారి కడుపు పండి మనుమలు, మునిమనుమలు ఇలా మూడు తరాలను చూసి బీపీ, షుగర తెలియకుండా ఆరోగ్యంగా ఉన్నారంటూ వారి పిల్లలు సంతోషంగా చెబుతున్నారు.

వార్డు సమస్యలు... కౌన్సిలర్ వాయిస్

వార్డు నంబరు 15



పెద్దపల్లి: పెద్దపల్లి నగర పంచాయతీలో 15వార్డులో బండారికుంట, చింతలవాడ, ఫారస్ట్‌స్ట్రీట్ మూడు వీధులు. జనాభా 1470, ఓటర్లు 1192 మంది ఉంటారు.

- ఫారస్ట్‌స్ట్రీట్‌లో నిరుపేద, మధ్య తరగతి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. చిన్న చిన్న నివాసాలు కావడంతో ఈకాలనీ పట్ల నగర పంచాయతీ పెద్దగా దృష్టి సారించలేదు.
- ఫారస్ట్‌స్ట్రీట్‌లో దెబ్బతిన్న డ్రెయినేజీ కాలువలను మరమ్మతు చేయాల్సి ఉంది. 30ఏళ్ల క్రితం నిర్మించిన డ్రెయినేజీ కాలువల కట్టురాళ్లు చెదిరిపోయాయి.
- చింతలవాడలో పూర్తిగా ముదిరాజ్ కులస్తులున్నారు. సీసీరోడ్లు వేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా నాయకులెవరూ పట్టించుకోవడం లేదు.
- బండారికుంట పాఠశాల దారి పూర్తిగా శిథిలమైంది. బడి పిల్లలు రోడ్డు వెంట నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో బడి ప్రాంగణం బురదతో నిండిపోతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
- బండారికుంట, చింతలవాడ రోడ్డు మరమ్మతుకు రూ.14లక్షల టెండర్లు పూర్తి చేసి, శంకుస్థాపన సమయంలో వాయిదా వేసుకోవడంతో ప్రజలు అసహనంతో ఉన్నారు.
- ఫారస్ట్‌స్ట్రీట్ నుంచి సంచార జీవులు నివసించే వీధి వరకు సీసీ రోడ్డు సగం పూర్తయినా సగం మట్టి రోడ్డుతోనే ఉంది.

రూ.60 లక్షలు పనులు చేయించాం..



ఇప్పటివరకు రూ.60లక్షలతో డ్రెయినేజీలు, సీసీ రోడ్లను పూర్తి చేయించా. మరో రూ.35లక్షల టెండర్లు పిలవనున్నారు. రద్దయిన రోడ్డు గురించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నగర చైర్మన్ ఎల్. రాజయ్యలను కలిస్తే అంతకంటే మంచి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.

– మలేఖా, వార్డు కౌన్సిలర్



న్యూ క్రేజ్

బైక్: కేటీఎం
ధర : రూ.2.02లక్షలు

ఇటీవల బజాజ్ కంపెనీ నూతనంగా 'కేటీఎం' మోడల్ పేరుతో బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకవచ్చింది. ఆటోమేటిక్ లైటింగ్, సెల్ఫ్‌స్టార్ట్ సిస్టం. 390సీసీ సామర్థ్యం కలిగిన బ్లాక్ అండ్ ఆరెంజ్, 200సీసీ సామర్థ్యం కలది. వైట్ అండ్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ వాహనం లీటర్‌కు 25 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. నూతన మోడళ్లలో ఈ బైక్ దూసుకుపోతూ యువతను ఆకర్షిస్తోంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి.

కరీంనగర్‌లో వెల్‌నెస్ సెంటర్


భవనాన్ని పరిశీలిస్తున్న టీఎన్‌జీవో, జర్నలిస్టు సంఘం నాయకులు

కమాన్‌చౌరస్తా: ప్రభుత్వ, ఉద్యోగ విరమణ ఉద్యోగులతోపాటు జర్నలిస్టుల కోసం జిల్లా కేంద్రంలో త్వరలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశం, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ నాగశేఖర్ తెలిపారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీష్‌తోపాటు జర్నలిస్టుల సంఘం నాయకులు విజయనర్సింహారావు, జి.శ్రీనివాస్ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని భవనాన్ని శనివారం పరిశీలించారు. మారం జగదీష్ మాట్లాడుతూ అతి త్వరగా వెల్‌నెస్ సెంటర్ భవనానికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించారు. టీఎన్‌జీవో నాయకులు కేంద్ర కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, జిల్లా ట్రెజరర్ వేముల రవీందర్, పట్టణ అధ్యక్షులు దారం శ్రీనివాస్‌రెడ్డి, మామిడి రమేష్, పోలు కిషన్, టి.నాగరాజు పాల్గొన్నారు.

1535 యూనియన్‌ను ఆదరించాలి

- తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వజీర్


ఎన్నికల గుర్తు పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

రామగుండం: సెప్టెంబర్ 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్(ఈ–1535)ను అధిక మెజార్టీతో గెలిపించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ అన్నారు. కార్మికులనుద్దేశించి శనివారం మాట్లాడారు. ఇప్పటివరకు విద్యుత్ రంగ సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణలో తమ యూనియన్ కృషి ఎంతగానో ఉందనే విషయం తెలిసిందేనన్నారు. యూనియన్ ఎన్నికల గుర్తు నక్షత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి కేపీ కృష్ణమోహన్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఠాకూర్ జితేందర్‌సింగ్, రామగుండం బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ నజ్మీ, గుర్రం కుమారస్వామి పాల్గొన్నారు.

డీసీపీ వ్యాఖ్యలపై ముగిసిన విచారణ

కరీంనగర్‌లీగల్: హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన జిల్లా న్యాయమూర్తి పార్థసారథి శనివారం పూర్తి చేశారు. పెద్దపల్లి డీసీపీ విజయేందర్‌రెడ్డి హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాది నాగమణి, కిషన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు విచారణ జరిపి రెండు నెలల్లో రిపోర్టు పంపించాలని జిల్లా న్యాయమూర్తికి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ప్రతివాది డీసీపీతోపాటు పిటిషనర్లు నాగమణి, కిషన్‌రావు తదితరులకు గతనెల 29న హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు తీసుకున్న ఇరు పార్టీలవారు జిల్లా న్యాయమూర్తి ముందు హాజరు కాగా.. విచారణ చేపట్టిన జిల్లా న్యాయమూర్తి పిటిషనర్ తరపున ఐదుగురిని విచారించారు. ప్రతివాది డీసీపీ తరపున ఆయన సహా నలుగురి విచారణ శనివారం పూర్తి చేశారు. డీసీపీతోపాటు మిగతా ముగ్గురి వాఙ్మూలం వారి పక్షాణ స్వీకరించిన న్యాయమూర్తి అనంతరం వారిని క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్లు చేయాల్సి ఉండగా.. పిటిషనర్ నాగమణి అనారోగ్య కారణంగా హాజరు కాలేదు. సమయం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినా హైకోర్టు విధించిన సమయం ముగుస్తున్నందున న్యాయమూర్తి విచారణ పూర్తి చేశారు. రిపోర్టును హైకోర్టుకు పంపించనున్నారు.

50 కిలోల లడ్డూ


లడ్డూ తెస్తున్న భక్తులు

గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని కృష్ణానగర్ ప్రాంతంలోని శ్రీ రామ యూత్ సభ్యులు శనిగల బాపు, శనిగల సాయికిరణ్ గణపతి నవ రాత్రోత్సవాల సందర్భంగా 50 కిలోల భారీ లడ్డును తయారు చేయించి యూత్ గణపతికి బహూకరించారు. లడ్డూ రూపొందించిన స్థానిక అర్జున్ స్వీట్‌హౌస్ ప్రదేశం నుంచి భారీ సంఖ్యలో యూత్ సభ్యులు డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. నాయకులు మాదన నారాయణ, తోట వేణు, శనిగల శ్రీనివాస్, రమేశ్, విష్ణు, రవితేజ, లక్కాకుల తిరుపతి, మనోజ్, నరేష్, శనిగల ఓదెలు, సురేష్ పాల్గొన్నారు.

46 మందికి హైకోర్టు నోటీసులు

అల్గునూర్(మానకొండూర్): భూవివాదం కేసులో తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన 46 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ కథనం ప్రకారం.. అల్గునూర్ గ్రామానికి చెందిన వట్కాపురం శ్రీనివాస్ గ్రామంలోని 501, 511 సర్వే నంబర్లలో తమ భూమిని కొంతమంది ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించినా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ పేర్కొన్న 46 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

అర్హులకు పదోన్నతులు కల్పించాలి

రామగుండం: పట్టణంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో శనివారం తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రామగుండం బ్రాంచి కార్యదర్శి అనిల్‌కుమార్ మాట్లాడుతూ పదోన్నతుల్లో అర్హులైనవారికి అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీర్లు శంకరయ్య, కిరణ్‌కుమార్, శ్రద్ధానంద, రాజేందర్, ఉదయ్‌కుమార్, పల్లవి పాల్గొన్నారు.

అంజన్న సేవలో సీఎం బంధువులు



కొండగట్టు(చొప్పదండి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వియ్యంకుడు శ్రీనివాసరావు కుటుంబసమేతంగా అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఏఈవో వారికి స్వామివారి చిత్రపటం అందించి సన్మానించారు.

ఘనమైన పూజలు



సిరిసిల్లలో అన్నదాత రూపంలో ఆది దేవుడు

వినాయక చవితి వచ్చిందంటేచాలు చిన్నాపెద్ద తేడా లేకుండా అంతటా ఆది దేవునికి ఘనమైన పూజలే. తొమ్మిది రోజులు, 11 రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో రోజూ పండుగే. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నరాజును వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి తీరొక్క పూజలు చేస్తారు. రోజురోజుకు వేడుకల నిర్వహణ వ్యయం పెరుగుతున్నా ఖర్చుకు వెనుకాడకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి నేటి వరకు గణనాథునికి ఘనమైన పూజలుచేస్తున్న సంఘాలు, భక్తులపై ఈవారం వినాయక స్పెషల్..



పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో కొలువుదీరిన వినాయకుడు

ఆదర్శం.. కోరుట్ల పద్మశాలి సంఘం

- 57 ఏళ్లుగా గణపయ్యకు పూజలు

కోరుట్ల: అరవై ఏళ్ల క్రితం బీడీ పరిశ్రమ కోరుట్లలో వేళ్లూనుకుంటున్న సమయం. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ బీడీ యజమాని కంపెనీలో వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల స్ఫూర్తిగా కోరుట్లకు చెందిన పద్మశాలీ సంఘం నాయకులు ఎక్కల్‌దేవి లక్ష్మణ, కస్తూరి ఎల్లప్ప పద్మశాలీ సంఘం తరఫున వినాయక నవరాత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

అప్పుడే.. మట్టి గణపతి

ఆ కాలంలో గణపతి ప్రతిమలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే సంస్కృతి లేదు. ఇళ్లలో మట్టితో తయారు చేసిన విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవారు. బీడీ కంపెనీ స్ఫూర్తితో పద్మశాలి సంఘం అధ్వర్యంలో మొదటగా మట్టి గణపతిని 1960 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. సుమారు 15 ఏళ్లపాటు మట్టి గణపతిని కొలిచారు. అనంతరం పద్మశాలి సంఘం తరఫున ఇత్తడి ప్రతిమను తయారు చేయించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.



కోరుట్లలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు

ఆకట్టుకునే గుజరాతీల నృత్యాలు..

పద్మశాలి సంఘం అధ్వర్యంలో నిర్వహించే నవరాత్రోత్సవాల్లో తొమ్మిది రోజులపాటు ఇక్కడి బీడీ కంపెనీలు స్థాపించిన యజమానుల కుటుంబ సభ్యులు గుజరాతీ నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రతీరోజు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు.

ప్రతిష్ఠాత్మకంగా ఉత్సవాలు

– చిలుక గంగారాం, పద్మశాలి సంఘం, అధ్యక్షుడు, కోరుట్ల

పద్మశాలి సంఘం అధ్వర్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. 60 ఏళ్ల క్రితం అప్పటి సంఘం నాయకులు ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. తొమ్మిది రోజులు వినూత్న కార్యక్రమాలతో ఉత్సవాలు జరుపుతాం.

ఏడు దశాబ్దాలుగా ఉత్సవాలు

- సిరిసిల్లలో 70 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు
- పూర్వీకుల బాటలో.. నేటి తరాలు

సిరిసిల్లటౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలోనే కార్మికక్షేత్రం సిరిసిల్లలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే ఏడు దశాబ్దాలుగా సంబురాలు కొనసాగుతున్నాయి. తొలుత వినాయకున్ని ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉండే పద్మశాలి సామాజిక వర్గానిది కాగా..రెండోది వైశ్యులకు చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన రోజును పురస్కరించుకుని అప్పటి ప్రముఖులు లోక కల్యాణార్థం వేడుకలను ఏటా జరిపేందుకు సంఘాలుగా ఏర్పడి వేడుకలను అంకురార్పణ చేశారు.

పద్మశాలీలదే.. తొలి గణపతి..

సిరిసిల్ల పట్టణంలో అత్యధిక శాతం ఉండే పద్మశాలి సామాజికవర్గం వారే తొలిసారిగా గణపతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్‌లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజీ, భీమనాథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ తదితరులు సమాజ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో మొదటి గణపతిని ప్రతిష్టించి వేడుకలను నిర్వహించారు. ఈసంఘంలో ఇతర కులస్థులు కూడా కలిసి వేడుకల్లో పాల్గొనేవారు. తర్వాత పట్టణం చేనేత ఉత్పత్తుల ఖిల్లాగా మారడంతో సహకార సంఘాలతో పాటుగా పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి అందులోనే సమాజ సేవా సంఘాన్ని విలీనం చేశారు. 1947 నుంచి ఇక్కడ ఉత్సవాలను ఏటా నిర్వహించడం విశేషం. నాటి సమాజ సేవా సంఘం నుంచి ఆవిర్భవించిన పద్మశాలి సంఘం ప్రస్తుతం మార్కండేయ ఆలయం, పద్మశాలి కల్యాణ మండపంతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తుంది. ప్రస్తుతం స్థానిక మార్కండేయ భవనంలో వినాయక చవితి ఉత్సవాలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుపుతుండగా అధ్యక్షుడిగా కట్టెకోల లక్ష్మీనారాయణ ఉన్నారు.



వర్తకసంఘం ఆధ్వర్యంలో వినాయకుడు

వైశ్యులదీ ప్రత్యేకం..

పట్టణంలో ప్రతిష్ఠించే రెండో గణపతిగా సిరిసిల్ల వర్తక సంఘానికి పెట్టింది పేరు. పద్మశాలీలు నిర్వహించిన తొలి వేడుకలను అనుసరించి వైశ్యులు కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 1948లో వర్తకసంఘం ఏర్పాటు చేశారు. స్థానిక పెద్దబజారు హనుమాన్ ఆలయంలో రేకుల షెడ్డులో ఏర్పాటు చేసిన ఏటా వినాయక నిమజ్జనానికి రెండ్రోజులు ముందుగా సిరిసిల్లలో రోషన్లు(భారీ సెట్టింగులు, ప్రత్యేక అలంకారాలు చేయడం)ఆనవాయితీ. ఈక్రమంలోనే వర్తకసంఘంవారు వినాయకుడికి ఇష్టమైన పిండి పదార్థాలను వందల సంఖ్యలో చేస్తూ...నైవేద్యం చేయడం ప్రత్యేకత. తొలితరంలో గాండ్ల వీరయ్య నేతృత్వంలో.. పుల్లూరి బుచ్చారాం, ఎరుకల నర్సయ్య, కొడిమ్యాల తిరుపతి, పుల్లూరి లక్ష్మీనారాయణ, కాచం చిన్నభూమయ్య, చేపూరి విఠల్ కలిసి ఈసంఘాన్ని స్థాపించి ఉత్సవాలు జరుపున్నారు. ఈఏడాదితో 70వ వార్షికోత్సవం జరుపుతున్న వర్తకసంఘానికి ప్రస్తుతం తమిశెట్టి ప్రసాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

నాలుగుతరాలు.. నూరేళ్లు



పెద్దపల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయం

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని కంచరి బావి పక్కనున్న ఆంజనేయస్వామి ఆలయంలో నూరేళ్లకుపైగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా ఉన్న బాలకిషన్ జాకోటియా తండ్రి శంకర్‌లాల్ జాకోటియా, ఆయన తండ్రి శ్రీకిషన్‌లాల్, నాలుగోతరానికి చెందిన జమ్మర్‌లాల్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పట్టణంలో తొలి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడే మొదలయ్యాయి. పట్టణానికి చెందిన భక్తులు ఇక్కడి ఆలయానికి చేరుకుని వారం రోజులు సప్తాహ ఉత్సవాల్లో పాల్గొనేవారని చెబుతున్నారు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత నిమజ్జన సమయంలో తమ ముత్తాత మరికొందరు భక్తులతో కలిసి సైకిల్‌పై విగ్రహాన్ని ఊరేగించి, ఆ తర్వాత నిమజ్జనం చేసేవారంటున్నారు.

సైకిల్ రిక్షాలో..

– బాలకిషన్ జాకోటియా, ధర్మకర్త

మా తాత శ్రీకిషన్‌లాల్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సైకిల్ రిక్షాలో ఊరేగించాం. ఆలయ నిర్మాణంలో తమ తరాలకు చెందిన కుటుంబీకులే ముందున్నారు. అందుకే వరుసగా ముత్తాత తరం నుంచి ఆలయధర్మకర్తలుగా ఉంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలనూ నిర్వహిస్తున్నాం. పట్టణంలో తొలి 20 ఏళ్ల కాలంపాటు ఒకే ఒక్క విగ్రహం ఉండేదని మా తాత చెప్పారు. ఆ తర్వాతనే శివుడి గుడిలో, తెనుగువాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అన్నదాత సుఖీభవ



అన్నదానం నిర్వహిస్తున్న గంజి జైపాల్‌రెడ్డి

వేములవాడ: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణానికి చెందిన ఓ మెస్ నిర్వాహకుడు గంజి జైపాల్‌రెడ్డి ఏటా తొమ్మిది రోజులు తొమ్మిది మంటపాల వద్ద అన్నదానం చేస్తూ పేదల కడుపునింపుతున్నారు. దశాబ్ద కాలంగా ఏటా అన్నదానం చేస్తూ అన్నదాతగా గుర్తింపు పొందారు. ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలోని గణేశ్ మంటపం నుంచి మొదలుకుని, విశ్వబ్రాహ్మణ వీధి, మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో వినాయక చవితి నుంచి మొదలుకుని నిమజ్జనం వరకు ప్రతీరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో చోట దాదాపు 200 మందికిపైగా పేదలకు అన్నదానం చేస్తున్నారు.



గడప రఘుపతిరావు, కొత్తలింగంపేట,
చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల



అల్లెంకి సృజన్ కుమార్
వీణవంక, కరీంనగర్



తమ్మిశెట్టి రమేశ్‌బాబు,
కట్టరాంపూర్, కరీంనగర్

వినాయక స్పెషల్



తాము తయారు చేసిన మట్టి గణపతితో ఎంపీపీఎస్ మల్లారం
4వ తరగతి విద్యార్థులు, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా



యూపీఎస్ పోసానిపేట విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం
కథలాపూర్ మండలం, జగిత్యాల



ముల్క శ్రీకాంత్ అండ్ ఫ్రెండ్స్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం

మట్టి గణపతి



నూతి సురేశ్, వెల్ది, మానకొండూర్
మండలం, కరీంనగర్



ఎం. రమేశ్‌శర్మ,
రాయికల్, జగిత్యాల



నలుమాచు చంద్రశేఖర్,
శ్రీ షిర్డీసాయి భక్తమండలి ప్రెసిడెంట్, కరీంనగర్



బుర్ర కుమార్,
సూపర్‌బజార్, హుజూరాబాద్



లావుడ్య నగేశ్, తుర్తి, కథలాపూర్
మండలం, జగిత్యాల జిల్లా



బి. నరేశ్, మోతుకురావుపేట
మేడిపల్లి మండలం, జగిత్యాల



జెడ్పీహెచ్ఎస్ నమిలికొండ ఉపాధ్యాయులు, విద్యార్థులు,
కొడిమ్యాల మండలం, జగిత్యాల



అమలాపురపు రూపిక, సోహల్య,
పెద్దపల్లి



పి. శ్రీలేఖరెడ్డి
కట్టరాంపూర్, కరీంనగర్



శ్రీరామో
అశోక్‌నగర్,



గణేశ్ నవరాత్రులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్లాస్టర్ఆఫ్ పారీస్‌తో తయారు చేసిన గణనాథులతో కాలుష్యం ఏర్పడుతుందని విస్తృత ప్రచారం చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో చాలా మంది మట్టిగణపతిని ప్రతిష్ఠించడానికే మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని భక్తులు ఇళ్లల్లో, మండపాల్లో మట్టి గణపతులను నెలకొల్పారు. ఈ సందర్భంగా మట్టి గణపతులతో దిగిన సెల్ఫీ దృశ్యాలు సాక్షికి పంపించారు.



వి. భవానీ,
భగత్‌నగర్, కరీంనగర్



రుచిత, వర్షిత,
ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల



ఫ్రెండ్స్ స్టార్ యూత్,
పైడిమడుగు, కోరుట్ల మండలం, జగిత్యాల



గాదెపల్లి శేఖర్, ఉమ, చింటు
నర్సింహులపల్లి, కొడిమ్యాల మండలం, జగిత్యాల



వి. హర్షిణి పటేల్,
పవర్‌హౌస్‌కాలనీ, గోదావరిఖని



యెల్మల వెంకటేశ్, పోతారం,
కథలాపూర్ మండలం, జగిత్యాల



మార్కండేయ ఉత్సవ సమితి
బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల



జి. రాకేశ్, లేపాక్షి రెసిడెన్సీ,
కట్టరాంపూర్, కరీంనగర్



కొండ మల్లేశం
సుల్తానాబాద్, పెద్దపల్లి



జి. మౌనిక
పాతబజార్, కరీంనగర్



...అశోక్
కరీంనగర్



అశోక్‌రెడ్డి
విఠల్‌నగర్, గోదావరిఖని



పి. సిద్ధార్థ, రాంచంద్రాపూర్ కాలనీ,
భగత్‌నగర్ కరీంనగర్



కందుల రాంచరణ్‌తేజ్, సంధ్యారాణి,
లింగాపూర్, రామగుండం జెడ్పీటీసీ సభ్యురాలు



తిప్పాపూర్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 16 అడుగుల గణనాథుని విగ్రహం

పదేళ్లుగా ఉత్సవాలు..

వేములవాడఅర్బన్: వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో పదేళ్లుగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 25 మంది సభ్యులు ఉత్సవాల నిర్వహణలో ఏటా ప్రత్యేకత చాటుకుంటున్నారు. మెదటి సంవత్సరంలో ఆరు ఫీట్ల గణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. తర్వాత ఏటా ఒక ఫీట్ చొప్పున ఎత్తు పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం పదో వార్షికోత్సవం సందర్భంగా ఈఏడాది 16 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించారు. ఏటా హైదరాబాద్‌లోని దూల్‌పేటలో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈసారి విగ్రహానికి రూ.80 వేలు వెచ్చించినట్లు తెలిపారు. విగ్రహం ఊరేగించేందుకు ఈసారి రూ. 60 వేలతో ప్రత్యేకంగా ట్రాలీ చేయించారు. వినాయక చవితి నుంచి మొదలు నిమజ్జనం వరకు రూ.2.60 లక్షలు వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఏటా ఘనంగా ఉత్సవాలు..

–అక్కపల్లి విజయ్‌కుమార్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు

అన్ని రేట్లు పెరగడంతో గత సంవత్సరం కంటే ఈసారి ఖర్చు పెరిగింది. అయినా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపం రాకుండా చూస్తున్నాం. ఉత్సవాల కోసం గ్రామంలో చందాలు వసూలు చేస్తాం. మిగతా ఖర్చులు అసోసియేషన్ తరఫున భరిస్తాం.



బోయినపల్లి బస్టాండ్‌లో కొలువైన మట్టి గణపతి

అదిరిపోయే సెట్టింగ్‌లు..

కరీంనగర్‌కల్చరల్: గణపతి బప్పా మోరియా అంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకల కోసం కరీంనగర్‌లోని వివిధ కాలనీల్లో మండపాలను కలకత్తా క్లాత్ సెట్టింగ్‌లతో సినిమా స్టెటింగ్‌లను మించి రూపొందించారు. కరీంనగర్‌లోని టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, బోయివాడలో కలకత్తా క్లాత్ డేకరేషన్ కళాకారులు గత 10, 15 రోజులు గా రాత్రిబవళ్ల శ్రమించి అద్భుతమైన మండపాలు నిర్మించారు.



టవర్ సర్కిల్‌లో వినాయక మండపం



గంజ్‌లో వినాయక మండపం

33 ఏళ్లుగా..

బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లిలో శాతవాహన యువజన సంఘం యువకులు 33 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏటా కొత్త ఉత్సాహంతో యువకులు కొంగొత్త రీతిలో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ ఏడు అందమైన మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేష పూజలు చేస్తున్నారు. మొదట స్నేహ బృందం ఆధ్వర్యంలో 1984 ప్రాంతంలో అప్పటి యువకులు బస్టాండ్ ప్రాంతంలో గణపతి మండపం తయారు చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రాంభించారు. అదే స్నేహబృందం ఇపుడు శాతవాహన యువజన సంఘంగా మారి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1984లో యువకులుగా ఉన్న వారు మొదలు పెట్టిన ఆనవాయితీని ఇప్పటికీ యువకులు కొనసాగిస్తున్నారు. మంటపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. 33 ఏళ్లుగా బస్‌షెల్టర్ ప్రాంతంలో ఒకే చోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా విగ్రహాలను దాతలు సమకూరుస్తున్నారు.

35 ఏళ్లుగా గణపతి సేవలో..

వేములవాడ: గణేశ్ నవరాత్రోత్సవాల్లో వేములవాడ వాసులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలో ప్రతాప రామకృష్ణ నేతృత్వంలో 35 ఏళ్లుగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకృతిని ఆరాధించే విధంగా మంటపాన్ని మొక్కలతో అందంగా రూపొందిస్తున్నారు. 1982 నుంచి క్రమం తప్పకుండా వినాయక విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని తొమ్మిది రోజులు నిత్యం అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతాప రామకృష్ణ తెలిపారు. ఇందులో ప్రతీరోజు పది మంది దంపతులు పాల్గొంటారని చెప్పారు. రోజూ పేదలకు అన్నదానం చేస్తామని పేర్కొన్నారు. ప్రతీరోజు సాయంత్రం తీరొక్క ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేస్తామని చెప్పారు. వినాయక చవితికి ఒకరోజు ముందు మట్టి గణపతులను పంపిణీ చేయడంతోపాటు మరుసటి రోజున వందమంది మహిళలకు రెండు కనుములు, ఐదు గాజులు, ఒక పూలదండ తోపాటు ప్రసాదాలు అందజేస్తున్నట్లు వివరించారు. గణపతికి ఇష్టమైన మంగళవారం గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.



గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న దంపతులు

నాలుగేళ్లుగా మట్టి వినాయకుడే

వేములవాడ జాత్రాగ్రౌండ్‌లోని యంగ్‌స్టార్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 25 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నామని నిర్వాహకులు హింగె కుమార్, భాస్కర్, వేణు, రమేశ్, శ్రీనివాస్, ఈశ్వర్ తెలిపారు. ఏటా హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి విగ్రహాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వ్యయప్రయాసలకోర్చి మట్టి విగ్రహాన్ని తెప్పించి పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదట తలా రూ.10 పోగు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారమని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా తమకుతాముగానే నిధులు సమకూర్చుకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీరి ఐకమత్యానికి పట్టణవాసులు సైతం జేజేలు పలుకుతున్నారు.



29 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న గణపతి మండపంలో పూజలు నిర్వహిస్తున్న యూత్ సభ్యులు, యూత్ అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి దంపతులు

ప్రతాప యూత్ ప్రత్యేకం

హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాప యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1988 నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలను వైభంగా నిర్వహిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. ఉత్సవాల నిర్వహణ మొదట్లో 5 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, మారుతున్న కాలానికనుగుణంగా యూత్ సభ్యులు ప్రతి ఏడాది రెండు, మూడు అడుగుల ఎత్తును పెంచుతూ విగ్రహన్ని నెలకొల్పుతున్నారు. ఈ ఏడాది 15 ఫీట్ల ఎత్తు, 13 ఫీట్ల వెడల్పుతో రూపొందించిన భారీ వినాయక విగ్రహన్ని ప్రతిష్ఠించారు. మండపాన్ని ఏటా ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. యూత్ అధ్యక్షుడు ప్రతాప తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కృతి, సంప్రదాయ , భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలనీ వాసుల మన్ననలు అందుకుంటున్నారు.


హై..హై వినాయక


సిరిసిల్లటౌన్: లోక నాయకుడు వినాయకుడు కార్మిక క్షేత్రం సిరిసిల్లలో రైతు రూపంలో దర్శనమిస్తున్నాడు. పద్మనగర్ హిందూ సేవక్ సమితి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన ఈ వినాయకుడు కాడెద్లతో పొలం దున్నుతున్నట్లుగా చిత్రకారుడు అందంగా మలిచాడు. ఏటా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే ఈ సంఘం ప్రతినిధులు ఈసంవత్సరం కూడా అదే బాటను అనుసరించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతం నుంచి పది అడుగుల మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. మట్టితో చేసిన విగ్రహం విభిన్న రూపంలో ఉండటం హైలెట్‌గా నిలిచింది.


అవగాహన పెంచాలనే..

మట్టి ప్రతిమలనే పూజించాలని ప్రజల్లో అవగాహన కల్పించడానికే కృషి చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణను యువత బాధ్యతగా తీసుకోవాలి. ఏడేళ్లుగా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నాం. గతేడాది కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి అందించాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల మాదిరిగానే మట్టి వినాయకులు ఆకట్టుకుంటున్నాయి. **– వడ్లకొండ సాయి, సంఘం ప్రతినిధి**

కింది రెండు బొమ్మల మధ్య ఉన్న 5 తేడాలను గుర్తించండి








ఇక్కడ రంగులలో ఉన్న బొమ్మల నీడలు రెండో వైపున ఉన్నాయి. దేని నీడ ఏదో కనుక్కుని జత కలపండి.

నాన్నా చెప్పవా?

గాలి కింది పొరల్లో ఓజోన్ ఉండటం మంచిది కాదా?

భూగోళాన్ని ఆవరించి ఉన్న వాతావరణాన్ని ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం అనే మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. వీటిలో ట్రోపో ఆవరణం నేల నుంచి 10 మైళ్ల ఎత్తు దాకా వ్యాపించి ఉంటే, స్ట్రాటో ఆవరణం దీనిపై భాగంలో ఉంది. ఈ రెండు మండలాల్లోనూ ఓజోను ఉన్నప్పటికీ ట్రోపో ఆవరణంలోని ఓజోను జీవులకు హానికలిగిస్తే, స్ట్రాటో ఆవరణంలోని



ఓజోను మాత్రం మొత్తం జీవ జాతికి ఒక పెద్ద రక్షణ కవచంలా నిలుస్తోంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో రూపొందే ప్రత్యేకమైన ఆక్సిజన్ అణువునే ఓజోన్ అంటారు. భూగోళంపై 10 మైళ్ల ఎత్తు నుంచి మొదలు పెట్టి 30 మైళ్ల ఎత్తుదాకా ఉన్న వాతావరణంలో పెద్ద మొత్తంలో ఉన్న ఓజోన్ వాయువు సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వంటి కొన్ని ప్రమాదకరమైన కిరణాలను అడ్డుకుని, మొత్తం ప్రాణికోటికి మేలు చేస్తోంది. ఒకవేళ ఓజోన్ వాయువు ఈ పని చేయనట్లయితే భూమిపై సంచరించే జీవులలో చర్మ క్యాన్సరు, కంటికి సంబంధించిన జబ్బులు, మరికొన్ని ఇతర వ్యాధులు అపారంగా పెరుగుతాయి. వ్యాధినిరోధక శక్తి బాగా దెబ్బతింటుంది. నేలపై పెరిగే సోయాబీన్ వంటి కొన్ని పంటలు బాగా దెబ్బతినడమే గాక, సముద్రంలో మొత్తం ఆహార చక్రాలకు మూలాధారమైన ఫైటో ఫ్లాంక్టన్ అనే చిరుమొక్కల పెరుగుదల కూడా బాగా తగ్గిపోతుంది. దాని పర్యవసానం జలచరాలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విధంగా వాతావరణం పై పొరలోని ఓజోన్ వాయువు మన భూగోళానికి మేలు చేస్తుంటే, కింది పొరల్లోని ఓజోన్ వాయువు మాత్రం మనుషుల ఆరోగ్యానికి, పంటలకు హాని చేసే ఓ కాలుష్య కారకంగా నిలుస్తోంది. అయితే కింది పొరల్లో ఉన్నప్పటికీ, పై పొరలో ఉన్నప్పటికీ ఓజోన్‌కి సంబంధించిన రసాయనిక ధర్మాలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

గుర్తించండి

కింద ఇచ్చిన బొమ్మల పేర్లు పజిల్‌లో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి.

hippo
bridge
forest
finger
dragon
bicycle
cricket
booties

b	o	o	t	i	e	s	i	g
b	a	h	u	v	a	q	n	o
a	h	i	p	p	o	m	e	e
s	t	e	k	c	i	r	c	l
m	e	f	i	n	g	e	r	c
d	r	a	g	o	n	w	v	y
i	b	r	i	d	g	e	l	c
z	m	d	s	a	n	w	s	i
l	p	f	o	r	e	s	t	b




దారి చూపండి

బయట ఉన్న కాకరకాయ మధ్యలో ఉన్న ఉల్లి, టమాటా, వంకాయల దగ్గరకు వెళ్ళాలి. దారి చూపండి




చుక్కలు కలపండి.. రంగులు వేయండి



మీకు తెలుసా?

పులులు వేటాడటంకోసం సూర్యాస్తమయం కావాలని ఎదురుచూస్తాయి





దవడలకున్న అనుకూలత వల్ల పాములు తమ తలకన్నా పెద్ద జంతువులను కూడా తింటాయి.

అమెరికాలో సరస్సులో ఏటా ఈతగాళ్లకు దొరికే గోల్ఫ్‌బాల్స్ విలువ లక్షాయాభైవేల డాలర్లు



అలారం తయారు చేసిన తొలిరోజుల్లో కేవలం ఉదయం నాలుగు గంటలకు మాత్రమే మోగేది





వెండితెర



లై
శ్రీనివాస్
(పెద్దపల్లి –222 756) 11.30, 2.30, 6.30, 9.30

అర్జున్‌రెడ్డి
సంగీత
(పెద్దపల్లి –222 756) 11.30, 2.30, 6.30, 9.30)

కొలువుదీరిన గణనాథుడు







జైబోలో గణేశ్ మారాజ్‌కీ...అంటూ చిన్నారులు, యువకులు ఉత్సాహంతో గణపతి మండపాల వద్ద సంతోషంగా పూజల్లో పాల్గొంటే, ఇళ్లలోనూ గణపతులను ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకున్నారు. శుక్రవారం వినాయకచవితి పండుగను పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా పండుగను నిర్వహించుకున్నారు. ఓదెల కొలనూర్‌లో సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేశుడికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని సబ్బితంలో జరిగిన పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు.

– పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ఎలిగేడు/ధర్మారం/గర్రెపల్లి/ఓదెల/జూలపల్లి

ఎనిమిది మందిపై రౌడీషీట్

ధర్మారం: వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది యువకులపై శనివారం రాత్రి రౌడీషీట్ కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై బాబురావు తెలిపారు. ధర్మారంకు చెందిన రాగుల మల్లేశం, కటికెనపల్లికి చెందిన అత్తరి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కమ్మునూర్‌కు చెందిన లిల్లి ప్రతాప్, మేడారంకు చెందిన బొడ్డు చందు, చేనేళ్లి హరీష్, కొత్తూరు కు చెందిన బొల్లారపు రమేశ్, కుడదుల అవి నాష్, బొట్ల వనపర్తికిచెందిన రేపాక సదానందంలపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

సుల్తానాబాద్: సుల్తానాబాద్ నుంచి ముప్పిరితోటకు వెళ్లాల్సిన బస్సు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. సుల్తానాబాద్‌కు పలు గ్రామాల నుంచి విద్యార్థులు చదువు నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. అయితే విద్యార్థులకు సాయంత్రం 5గంటలకు రావాల్సిన బస్సు 6.30 అయినా రాకపోవడంతో రాజీవ్ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సై దేవేందర్ విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. డీఎంతో ఫోన్‌లో మాట్లాడి ముప్పిరితోటకు బస్సు పంపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

పత్తి పంట పరిశీలన

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని మీర్జంపేటలో ఎండుతెగులు సోకిన పత్తిపంటలను జిల్లా వ్యవసాధికారి తిరుమల్‌ప్రసాద్ శనివారం పరిశీలించారు. ఎండుతెగులు వ్యాధి నివారణ చర్యలు రైతులకు సూచించారు. ముఖ్యంగా వర్షం నీరు బురదతో చేరడంవల్ల ఎండుతెగులు వ్యాధి సోకుతుందని అన్నారు. ఆయన వెంట ఏవో కమలాకర్, ఏఈవోలు రమేశ్, సంధ్య, శ్రీనివాస్, పూర్ణచందర్, రైతులు ఉన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఓదెల: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఓదెల మండలం నాంసానిపల్లిలో సీడీపీసీఆర్‌ఆర్ నిధులు రూ.15లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలన్నారు. సర్పంచ్ కునారపు రేణుకదేవి, ఎంపీపీ గట్టు రమాదేవి, వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, ఉపసర్పంచ్ ఒజ్జ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్లు గుండేటి ఐలయ్య, జిన్న రామచంద్రారెడ్డి, నాయకులు గట్టు శ్రీనివాస్, పల్లె కుమార్, బోడకుంట చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.



సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

ఆలయంలో భల్లూకం

సుల్తానాబాద్: మండలంలోని కనుకుల గ్రామపంచాయతీ రాములపల్లె శ్రీరామాలయంలో శనివారం రాత్రి 10 గంటలకు భల్లూకం దూసుకురావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గణపతి నవరాత్రులు కావడంతో భక్తులు పూజలు చేస్తుండగా సమీపంలోని గుట్టల నుంచి భల్లూకం గ్రామంలోకి వచ్చి ఆలయంలోని నవగ్రహాల మందిరంలోకి చొరబడింది. దీంతో మొదట భయపడ్డప్పటికీ యువకులు ధైర్యంచేసి తలుపులు గడియ పెట్టారు. పోలీసులు, ఆటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా సుల్తానాబాద్ ఎస్సై రాజు, ఆటవీశాఖాధికారులు వచ్చి చాకచక్యంగా పట్టుకున్నారు.

రుబెల్లాను తరిమికొట్టండి

సుల్తానాబాద్: మీజిల్స్, రుబెల్లాను తరిమికొట్టాలని జాతీయ పరిశీలకులు ఓబెద్ అన్నారు. మండలంలోని నీరుకుల్లలోరుబెల్లా టీకాలు పంపిణీని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెప్టెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా ఈ వాక్సిన్ వేస్తున్నట్లు వివరించారు. అధికారులు ఎండీ షాహెబ్, డాక్టర్ కిరణ్‌కుమార్, మధుకర్, సూపర్‌వైజర్ సరస్వతి, కూదుస్, సర్పంచ్ బోగిరి రాజమల్లు, ఏఎన్ఎమ్‌లు శోభారాణి, కవితగౌడ్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.



వ్యాక్సిన్‌ను పరిశీలిస్తున్న ఓబెద్

విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్

పెద్దపల్లిరూరల్: మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోమీజిల్ రుబిల్లా వ్యాక్సిన్ టీకాను శనివారం వేశారు. దద్దుర్లు, తట్టులాంటి ప్రాణాంతక వ్యాధులను దరికి చేరకుండా చూసేందుకు ఈ టీకాలు దోహదపడతాయని రాగినేడు పీహెచ్‌సీ వైద్యుడు యాకేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అప్పన్నపేట, రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, ముత్తారం తదితర గ్రామాలలోని పాఠశాలలో విద్యార్థులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికుల నిరసన

సుల్తానాబాద్: ఆరు నెలలుగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 45మంది పారిశుధ్య కార్మికులు తమకు వేతనాలు చెల్లించడం లేదని కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు. సుల్తానాబాద్ మేజర్ గ్రామపంచాయతీ అయినప్పటికీ వెట్ట ?చాకిరి చేయించుకుంటుందే తప్పా నెలసరి వేతనాలు రాక కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్ అన్నయ్యగౌడ్‌ను వివరణ కోరగా వేతనాల బిల్లులు ఎస్టీవోకు పంపించామని ఫీజింగ్ కారణంగా డబ్బులు రాలేదని, ఫీజింగ్ ఎత్తివేయగానే వేతనాలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది ఆరెపల్లి సురేశ్, రాంమూర్తి, న్యాతరి లక్ష్మి, మహంకాళి మల్లేశ్, జయమ్మ పాల్గొన్నారు.

సెర్ప్ ఉద్యోగుల దీక్షకు సంఘీభావం

పెద్దపల్లిరూరల్: తమ సమస్యల సాధన కోసం 12రోజులుగా సమ్మెకు దిగిన మండల సమాఖ్య కాంట్రాక్టు ఉద్యోగులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంఘీభావం తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైందన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సంఘనాయకులు మహేందర్, చంద్రకళ, రాజు, రమణి, లక్ష్మి, ధర్మేందర్ తదితరులున్నారు.

ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం ప్రారంభం

జూలపల్లి: పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలోని ఇంటర్ విద్యార్థులకు నేనున్నా స్వచ్ఛంధ సేవా సంస్థ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా రఘువీర్‌సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. మండలంలోని అన్నిగ్రామాల పాఠశాలల్లో ఏ విద్యార్థి కింద కూర్చోకుండా బెంచీలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్‌స్వామి, ఎస్సెమ్సీ చైర్మన్ కాట రవీందర్‌గౌడ్, జూలపల్లి సర్పంచ్ వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.

పంటనష్టంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా

ఓదెల: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పత్తిపంటలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్‌ప్రసాద్ అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో శనివారం ఆయన పత్తిపంటను పరిశీలించారు. వర్షపాతంతో పత్తిపంటలో నీరు నిల్వఉండడంతో పత్తి మొక్కలు ఎండిపోయాయన్నారు. ఎలాంటి ఆందోళన వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సాధ్యమన్నారు. మన పంట, మన పెట్టుబడి అనే ధీమాతో రైతులు పంటలు సాగు చేయాలని, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సూచించారు. ఏడీఏ జాకీర్‌అలీ, సర్పంచ్ ఉస్కెమల్ల చంద్రమౌళి, ఏవో నాగార్జున, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

త్రినిటిలో పరిచయ్–2017

పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి త్రినిటి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పరిచయ్–2017 కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఇచ్చిన ఫ్యాషన్‌షో, నృత్యాలు, డాన్స్ హంగామలతో హోరెత్తింది. కొత్తగా చేరిన విద్యార్థులంతా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా త్రినిటి విద్యాసంస్థల సెక్రటరీ దాసరి ప్రశాంత్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ మాజీ కో ఆర్డినేటర్ దాస్యం సేనాధిపతి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు, వైస్‌ప్రిన్సిపాల్ నీతూరెడ్డి, అజయ్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రాజమౌళి, బాపురెడ్డి, లింగమూర్తి తదితరులున్నారు.



నృత్యం చేస్తున్న విద్యార్థులు

‘ప్లానింగ్ అండ్ ద పూర్’ గ్రంథ రచయిత?

బి. శ్రీనివాస్ పట్నాయక్
సబ్జెక్టు నిపుణులు
Sky wizards IAS academy.

మాదిరి ప్రశ్నలు

1. చాలా సందర్భాల్లో ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేవారెవరు?
1) పెన్షనర్లు 2) ఉద్యోగులు
3) వినియోగదార్లు
4) రుణగ్రస్తులు

2. నాబార్డ్ నేరుగా ఎవరికి అప్పు ఇస్తుంది?
1) చిన్న రైతులకు
2) గ్రామ చేతివనివారికి
3) చిరు వ్యాపారులకు
4) పైవేవీకావు

3. మనదేశంలో నగరీకరణ పెరగడానికి కారణం?
1) నగరంలో పరిశ్రమలు, వ్యాపారం పెరగడం
2) గ్రామీణ ప్రాంతాల్లో అధిక జనాభా ఒత్తిడి
3) వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత
4) పైవన్నీ

4. భారత్‌లో ‘లక్ష్యం ప్రజాపంపిణీ విధానం (TPDS)’ను ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు?
1) 1991 2) 1995
3) 1997 4) 2001

5. 20-పాయింట్ పథకాన్ని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1973 2) 1975
3) 1977 4) 1976

6. భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండటానికి కింది వాటిలో ముఖ్య కారణం ఏది?
1) అధిక జనసాంద్రత
2) మూలధన కొరత
3) వినియోగం కాని మానవ వనరులు, సహజ వనరుల సహజీవనం
4) స్వల్ప తలసరి ఆదాయం

7. ‘బాంబే ప్రణాళిక’కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది జాతీయ ఆదాయానికి మూడురెట్లు
2) తలసరి ఆదాయాన్ని రెండు రెట్లు పెంచడం లక్ష్యం
3) 15 ఏళ్లకు ఏర్పాటు చేసిన ప్రణాళిక
4) పైవన్నీ

8. ‘దీర్ఘదర్శి ప్రణాళిక’కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ద్రవ్యోల్బణ రహిత ఆర్థిక సుస్థిరత
బి) సత్వర ఆర్థిక వృద్ధి
సి) సాంఘిక న్యాయం లక్ష్యం
డి) 15 నుంచి 20 ఏళ్ల పరిధి కలిగి ఉండటం
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి

9. వాక్యం (ఎ): రెండో పంచవర్ష ప్రణాళికను భారీ పెట్టుబడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు
వాక్యం (బి): పబ్లిక్ రంగం అభివృద్ధి చెందితేనే ప్రైవేట్ రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది
1) (ఎ), (బి) వాక్యాలు సరైనవి, (ఎ)కు (బి) సరైన వివరణ
2) (ఎ), (బి) వాక్యాలు సరైనవి, (ఎ)కు (బి) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది, (బి) సరైంది కాదు
4) (బి) సరైంది, (ఎ) సరైంది కాదు

10. భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1960 2) 1965
3) 1970 4) 1968

11. ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు పనివారిని మార్పు చేయడానికి సూచించేది?
1) వెనుకబాటు తనం
2) సాంకేతిక పురోగతి
3) ఆర్థిక వృద్ధి 4) ఎక్కువ వేతనాలు

12. పెట్టుబడుల ఉపసంహరణల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1) అరుణ్ జైన్
2) రంగరాజన్ 3) అమర్త్య సేన్
4) ఎల్.కె. ఝా

13. హరిత విప్లవ ప్రయోజనాలు.. ఏ సౌకర్యాలున్న ప్రాంతాలకు పరిమితమైనవి?
1) అధిక దిగుబడి రకాల వంగడాలు ఉన్న సౌకర్యాలు
2) నీటి పారుదల సౌకర్యాలు
3) రసాయన ఎరువుల లభ్యత సౌకర్యాలు
4) పంటల మార్పిడి సౌకర్యాలు

14. ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రవహించేది..?
1) వస్తువులు 2) పెట్టుబడులు
3) సాంకేతిక పరిజ్ఞానం
4) పైవన్నీ

15. సమష్టి డిమాండ్ పెరుగుదల కారణంగా ఉత్పన్నమయ్యేది?
1) మందకొడి ద్రవ్యోల్బణం
2) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
3) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
4) సప్లయ్ ప్రేరిత ద్రవ్యోల్బణం

16. ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడంలో ఏ దేశాన్ని మార్గదర్శకంగా తీసుకున్నారు?
1) రష్యా 2) జపాన్
3) అమెరికా 4) నార్వే

17. మోక్షగుండం విశ్వేశ్వరయ్య "Planned Economy of India"ను ఏ సంవత్సరంలో రాశారు?
1) 1933 2) 1934
3) 1935 4) 1936

18. భారతదేశ ప్రజల ఆర్థిక సంక్షేమానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ట్రికల్ – డౌన్ బెనిఫిట్
2) వినియోగ వస్తువుల అధిక దిగుమతులు
3) నిలకడతో కూడిన వృద్ధి
4) అసమానతలతో తగ్గింపు

19. రైత్వారీ పద్ధతికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) దీన్ని లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు
2) 1820లో ప్రవేశపెట్టారు. ఇది 52% ఆచరణలో ఉంది
3) దీన్ని థామస్ మన్రో, రీడ్ పర్యవేక్షించారు
4) పైవన్నీ సరైనవే



జనరల్ స్టడీస్
ఎకానమీ
ప్రత్యేకం

20. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే?
1) అన్ని కాలాల్లో ఉద్యోగ లభ్యత
2) విశ్రాంత ఉద్యోగులు
3) పూర్తికాలం ఉద్యోగం లేని వ్యక్తులు
4) తక్కువ మంది కావాల్సిన పనిలో ఎక్కువ మంది పనిచేయడం

21. ఏ విధానంలో గ్రామ భూమి సంయుక్త స్వామ్యం పరిధిలో ఉంటుంది?
1) జమీందారీ విధానం
2) మహల్వారీ విధానం
3) రైత్వారీ విధానం 4) పైవేవీ కావు

22. భారతదేశ వ్యవసాయానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) హరిత విప్లవం అంటే వ్యవసాయ ఉత్పత్తుల త్వరిత పెరుగుదల
2) భారత వ్యవసాయం రుతుపవనాల జూదం
3) భారతదేశంలో వ్యవసాయం ద్వితీయ పరిశ్రమ
4) కమతాల సమీకరణ వ్యవసాయం పెరగడానికి ఉపయోగపడుతుంది

23. కింది వాటిలో పేదరికానికి కారణమైన ఆర్థికేతర అంశం ఏది?
1) వ్యవసాయంలో అల్ప ఉత్పాదకత
2) ఆదాయ అసమానతలు
3) అధిక జనాభా పెరుగుదల
4) అధిక నిరక్షరాస్యత

24. ‘ప్లానింగ్ అండ్ ద పూర్’ అనే గ్రంథాన్ని రాసిందెవరు?
1) బి.ఎస్. మిన్హాస్
2) వై.కె. అలఘ్ 3) జగదీష్ భగవత్
4) అమర్త్యసేన్

25. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని సూత్రీకరించింది?
1) ఆర్.బి.ఐ. 2) జి.ఐ.సి.
3) ఐ.సి.ఐ.సి.ఐ. 4) నాబార్డ్

26. దేశంలో వేగవంతమైన పారిశ్రామికీకరణకు ప్రారంభించిన కొత్త విధానం?
1) ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు వివిధ రకాల రాయితీలను కల్పించడం
2) ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం
3) అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం
4) పారిశ్రామిక విధానాల్లో సరికొత్త మార్పులకు ప్రణాళికలు వేయడం

27. మన దేశంలో అంత్యోదయ కార్యక్రమం మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా 4) రాజస్థాన్

28. కింది వాటిలో పరోక్ష పన్నుకు ఉదాహరణ?
1) ఎక్సైజ్ పన్ను
2) ఎస్టేట్ పన్ను 3) ఆదాయ పన్ను
4) సంపద పన్ను

29. కింది వాటిలో దేశంలో పేదరికం ఏర్పడటానికి కారణం?
1) తక్కువ ఉత్పాదకత
2) ఉద్యోగిత లేని ఆర్థిక అభివృద్ధి
3) తక్కువ స్థాయి ఆర్థిక అభివృద్ధి
4) పైవన్నీ

30. సాధారణంగా బ్యాంకు రేటులో పెరుగుదల దేన్ని సూచిస్తుంది?
1) మార్కెట్ వడ్డీ రేటులో పతనం
2) సెంట్రల్ బ్యాంకు.. ఇతర వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వకపోవడం
3) సెంట్రల్ బ్యాంకు సులభ ద్రవ్యవిధానాన్ని అనుసరించడం
4) సెంట్రల్ బ్యాంకు కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించడం

31. జనాభా డివిడెండ్‌కు సంబంధించిన పూర్తి ప్రయోజనాలు పొందడానికి భారతదేశం ఏం చేయాలి?
1) నైపుణ్య వికాసాన్ని పెంపొందించాలి
2) మరిన్ని సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టాలి
3) శిశుమరణాల రేటును తగ్గించాలి
4) ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలి

32. జతపరచండి.
జాబితా - I
i) నారిమన్ కమిటీ
ii) సరయూ కమిటీ
iii) మల్హోత్రా కమిటీ
iv) నరసింహం కమిటీ
జాబితా-II
a) లీడ్ బ్యాంక్ పథకం
b) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
c) బీమా రంగ సంస్కరణలు
d) బ్యాంకింగ్ సంస్కరణలు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-b, iv-c

33. జతపరచండి.
బ్యాంకు	స్థాపించిన సంవత్సరం
i) ఐ.సి.ఐ.సి.ఐ.	a) 1955
ii) ఎల్.ఐ.సి.	b) 1956
iii) యు.టి.ఐ .	c) 1964
iv) ఎగ్జిమ్ బ్యాంక్	d) 1982

1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-b, iv-c

34. జతపరచండి.
జాబితా-I
i) పుర నమూనా
ii) భారీ పరిశ్రమల వ్యూహం
iii) మానవ అభివృద్ధి సూచిక
iv) నవకల్పనల వృద్ధి రేటు
జాబితా-II
a) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
b) మహలనోబిస్
c) మహబూబ్ హక్
d) షుంపీటర్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-a, iii-b, iv-c

35. సాధారణ ట్రెజరీ బిల్లుల కాలపరిమితి?
1) 91 రోజులు 2) 94 రోజులు
3) 90 రోజులు 4) 95 రోజులు

36. జతపరచండి.
జాబితా-I
i) మహవీర్ త్యాగి సంఘం
ii) భూతలింగం సంఘం
iii) కె.ఎన్. రాజ్ సంఘం
iv) సి.సి. ఛోక్స్ సంఘం
జాబితా-II
a) ప్రత్యక్ష పన్నుల పరిశీలన
b) పన్ను విధానాల ఆధునికీకరణ
c) వ్యవసాయంపై పన్ను
d) ప్రత్యక్ష పన్నులు
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-a, ii-b, iii-d, iv-c

37. కింది వాటిలో ఏ దక్షిణాసియా దేశం స్థూల జాతీయ సంతోషాన్ని ప్రజల సుఖశాంతులకు సూచికగా పరిగణిస్తోంది?
1) భూటాన్ 2) బంగ్లాదేశ్
3) శ్రీలంక 4) ఆఫ్ఘనిస్తాన్

38. ‘వృత్తులవారీ వ్యవస్థకు, ఆర్థికాభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంటుంది’ అని పేర్కొన్న వారెవరు?
1) ఎ.జి.బి. ఫిషర్
2) కాలిన్ క్లార్క్ 3) మాల్థస్
4) అమర్త్యసేన్

39. MRTP (Monopolies and Restrictive Trade Practices) చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1969 2) 1970
3) 1968 4) 1971

40. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన పారిశ్రామిక తీర్మానం ఏది?
1) 1956 2) 1948
3) 1977 4) 1991

సమాధానాలు

1) 4	2) 4	3) 4	4) 3	5) 2
6) 3	7) 4	8) 4	9) 1	10) 2
11) 3	12) 2	13) 2	14) 4	15) 2
16) 1	17) 2	18) 2	19) 4	20) 4
21) 2	22) 3	23) 4	24) 1	25) 4
26) 2	27) 4	28) 1	29) 4	30) 4
31) 3	32) 1	33) 1	34) 1	35) 1
36) 2	37) 1	38) 2	39) 1	40) 2

Who is the author of "I Do What I Do"?



N. Vijayender Reddy
Subject Expert, Hyderabad.

GENERAL AWARENESS

1. Which of the following became the first video to hit 3 billion views on YouTube in August 2017?
   1) "Sorry" by Justin Bieber
   2) "Gangnam Style" by Psy
   3) "See You Again" by Wiz Khalifa
   4) "Blank Space" by Taylor Swift
   5) "Despacito" by Luis Fonsi
2. Which former RBI Governor is the author of the book "I Do What I Do"? (The book will be launched in September 2017)
   1) D. Subbarao
   2) Dr. Y.V. Reddy
   3) C. Rangarajan
   4) Raghuram Rajan
   5) Bimal Jalan
3. Which State government has formed "Maa" Committees to check mid-day meals quality in schools?
   1) Punjab 2) Haryana
   3) Uttar Pradesh 4) Bihar 5) Madhya Pradesh
4. Who was elected as the Chairman of FIFA governance committee in May 2017?
   1) Justice Manmohan Singh
   2) Justice V.K. Shali
   3) Justice Suresh Kait
   4) Justice Mukul Mudgal
   5) Justice G.P. Mittal
5. Who was appointed the chairman of National Commission for Minorities (NCM) in May 2017?
   1) Syed Ghayorul Hasan Rizvi
   2) George Kurian
   3) Sunil Singhi
   4) Vada Dasturji Khurshed
   5) None of these
6. Which Hindi actor was honored with the Master Dinanath Mangeshkar Award in April 2017?
   1) Shah Rukh Khan
   2) Salman Khan
   3) Aamir Khan
   4) Akshay Kumar
   5) Anupam Kher
7. Who won the 2017 Pulitzer Prize in fiction for the book "The Underground Railroad"?
   1) C.E. Morgan
   2) Colson Whitehead
   3) Adam Haslett 4) Kelly Link
   5) Margaret Verble



BANK
POs, Clerks
Special
Also useful for
Groups
& Other Exams

8. As per an IMF report India will overtake which of the following countries in 2022 as the world's fourth largest economy?
   1) USA 2) China 3) Japan
   4) Germany 5) U.K.
9. Yusra Mardini was appointed as UNHCR Goodwill Ambassador in April 2017. She belongs to:
   1) Turkey 2) Yemen
   3) Syria 4) Greece
   5) Lebanon
10. September 28th marks the death anniversary of Louis Pasteur. It is observed as:
    1) World Tuberculosis Day
    2) World Rabies Day
    3) World Heart Day
    4) World Kidney Day
    5) World Health Day
11. The International Council on Monuments and Sites (ICOMOS) has its headquarters at:
    1) Paris 2) Vienna 3) Rome
    4) Venice 5) The Hague
12. The Executive Secretary of the United Nations Framework Convention on Climate Change (UNFCCC) visited India recently. Her name is:
    1) Christiana Figueres
    2) Patricia Espinosa
    3) Federica Mogherini
    4) Sylvie Goulard
    5) Annick Girardin
13. Pudong International Airport is located in which of the following cities?
    1) Seoul 2) Beijing
    3) Shanghai 4) Hongkong
    5) Tokyo
14. Who is the author of the book "On Balance: An Autobiography"?
    1) Justice Anna Chandy
    2) Justice Leila Seth
    3) Justice Fathima Beevi
    4) Justice Sujata Manohar
    5) None of these
15. Which of the following topped the International Institute for Management Development's (IMD) World Competitiveness list released in June 2017?
    1) Hong Kong
    2) Switzerland 3) Singapore
    4) USA 5) Netherlands
16. Where are the headquarters of the World Water Council?
    1) Zurich, Switzerland
    2) Frankfurt, Germany
    3) Marseille, France
    4) Nairobi, Kenya
    5) Sochi, Russia

KEY

1) 5	2) 4	3) 3	4) 4
5) 1	6) 3	7) 2	8) 4
9) 3	10) 2	11) 1	12) 2
13) 3	14) 2	15) 1	16) 3

పక్కా ప్రణాళికతో పది గ్రేడ్ పాయింట్లు



యార్లగడ్డ వనంరాజు
స్కూల్ అసిస్టెంట్,
జీహెచ్ఎస్.

పదో తరగతిలో పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే విద్యార్థులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు ముఖ్య భావనలపై దృష్టి సారించాలి. నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలోని ప్రశ్నపత్రంపై అవగాహన పెంపొందించుకోవాలి.

పదో తరగతి
మ్యాథమెటిక్స్
ప్రత్యేకం

అధ్యాయాల విశ్లేషణ: పదో తరగతి గణితంలో మొత్తం 14 అధ్యాయాలున్నాయి. 1 నుంచి 7 వరకు ఉన్న అధ్యాయాలను పేపర్–1గా, 8 నుంచి 14 వరకు ఉన్న అధ్యాయాలను పేపర్–2గా పేర్కొన్నారు.

పేపర్-1:
1. వాస్తవ సంఖ్యలు; 2. సమితులు; 3. బహుపదులు; 4. రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జత; 5. వర్గ సమీకరణాలు; 6. శ్రేఢులు; 7. నిరూపక రేఖాగణితం.

పేపర్-2:
8. సరూప త్రిభుజాలు; 9. వృత్తానికి స్పర్శ రేఖలు– ఛేదన రేఖలు; 10. క్షేత్రమితి; 11. త్రికోణమితి; 12. త్రికోణమితి అనువర్తనాలు; 13. సంభావ్యత; 14. సాంఖ్యకశాస్త్రం.

- వాస్తవ సంఖ్యలు, సమితులు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం అధ్యాయాలు సాధారణ విద్యార్థికి కూడా సులువుగా అర్థమవుతాయి. శ్రేఢులు, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు–ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి అధ్యాయాలు క్లిష్టమైనవి.
- రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, నిరూపక రేఖాగణితం, క్షేత్రమితి అధ్యాయాల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
- పబ్లిక్ పరీక్షలో రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, సాంఖ్యకశాస్త్రం అధ్యాయాల నుంచి మాత్రమే గ్రాఫ్ సమస్యలు ఇస్తారు. సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు–ఛేదన రేఖలు అధ్యాయాల నుంచి మాత్రమే నిర్మాణ సమస్యలు వస్తాయి. సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు–ఛేదనరేఖలు అధ్యాయాల నుంచి సిద్ధాంతాలు, సిద్ధాంత అనువర్తనాలను ఇస్తారు. సీసీఈ విధానం ప్రకారం ప్రశ్నపత్రంలో ఏ అధ్యాయం నుంచైనా, ఏ సమస్యనైనా అడగొచ్చు. అందువల్ల విద్యార్థులు తప్పనిసరిగా అన్ని అధ్యాయాలను అధ్యయనం చేయాలి.

అధ్యాయాలు-ముఖ్యమైన భావనలు

1. **వాస్తవ సంఖ్యలు:** అకరణీయ సంఖ్యల్లో ఏవి అంతమయ్యే దశాంశాలో, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలో కనుక్కోవడం, $\sqrt{2}$, $5-\sqrt{3}$, $3\sqrt{2}$, $\sqrt{2}+\sqrt{3}$ మొదలైనవి కరణీయ సంఖ్యలు అని నిరూపించే విధానం, మూడు సంవర్గమాన న్యాయాలు – వాటి నిరూపణ, వాటిపై సమస్యలు.
2. **సమితులు:** సమితులు–రకాలు, సమితుల సమ్మేళనం, ఛేదనానికి సంబంధించిన సమస్యలు.
3. **బహుపదులు:** వర్గ బహుపదులు–రేఖాచిత్రాలు, వర్గ, ఘన బహుపదుల గుణకాలకు, శూన్యాలకు మధ్య సంబంధం. బహుపదుల భాగహార నియమ సమస్యలు.
4. **రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జత:** గ్రాఫ్ పద్ధతి, ప్రతిక్షేపణ పద్ధతి, చలరాశి తొలగింపు పద్ధతుల ద్వారా రేఖీయ సమీకరణాల జత సాధన కనుక్కొనే సమస్యలు.
5. **వర్గ సమీకరణాలు:** వర్గ సమీకరణాన్ని సాధించే సమస్యలు, గ్రాఫ్ పద్ధతి, కారణాంక పద్ధతి, వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా సాధించే పద్ధతి, వాటి అనువర్తన సమస్యలు.
6. **శ్రేఢులు:** nవ పదం, n పదాల మొత్తం కనుక్కొనే అంకశ్రేఢి, గుణశ్రేఢి సమస్యలు.
7. **నిరూపక రేఖాగణితం:** రెండు బిందువుల మధ్య దూరం, విభజన సూత్రం, త్రిభుజ వైశాల్యం సూత్రాలపై ఇచ్చే సమస్యలు.
8. **సరూప త్రిభుజాలు:** ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం, వాటి అనువర్తన సమస్యలు, రేఖాఖండాన్ని m:n నిష్పత్తిలో విభజించే నిర్మాణం.
9. **వృత్తానికి స్పర్శరేఖలు–ఛేదన రేఖలు:** వృత్తానికి స్పర్శరేఖలు గీసే నిర్మాణం, అల్ప, అధిక వృత్త ఖండ వైశాల్యాన్ని కనుక్కోవడం.
10. **క్షేత్రమితి:** ఘనాకార వస్తు సముదాయ ఉపరితల వైశాల్యం, ఘన పరిమాణం సమస్యలు.
11. **త్రికోణమితి:** త్రికోణమితి నిష్పత్తులు–సమస్యలు, త్రికోణమితీయ సమీకరణాలు–సమస్యలు.
12. **త్రికోణమితి అనువర్తనాలు:** త్రికోణమితి నిష్పత్తులను ఉపయోగించి శిఖరం, స్తంభం ఎత్తు, నది వెడల్పు, దూరాలు కనుక్కోవడం
13. **సంభావ్యత:** నాణేలు, పాచికలు, పేకముక్క కార్డులకు సంబంధించిన వివిధ రకాల ఘటనల సంభావ్యత సమస్యలు.
14. **సాంఖ్యక శాస్త్రం:** వర్గీకృత దత్తాంశం సగటు, మధ్యగతం బాహుళకాన్ని కనుక్కొనే సమస్యలు, ఓజీవ్ వక్రం నుంచి మధ్యగతాన్ని కనుగొనే గ్రాఫ్ సమస్య.

ప్రిపరేషన్ ఇలా..

- గత పబ్లిక్ పరీక్ష పత్రాలను పరిశీలించి ఎక్కువ సమస్యలు వచ్చే అధ్యాయాలు, వాటిలోని ముఖ్యమైన సమస్యలు, ప్రశ్నల సరళిని, మార్కుల వెయిటేజీని గుర్తించి ప్రిపరేషన్ ప్రారంభించాలి.
- ప్రతి అధ్యాయంలోని సూత్రాలు, నిర్వచనాలను ఒక నోట్‌బుక్‌లో రాసి పెట్టుకుని తరచూ చదువుకుంటూ ఉండాలి.
- వాస్తవ సంఖ్యలు, సమితులు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం లాంటి సులువైన అధ్యాయాల్లోని సమస్యలన్నింటిని ప్రాక్టీస్ చేయాలి. కష్టమైన అధ్యాయాల నుంచి కనీసం ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
- సీసీఈ విధానంలో గణితం విద్యా ప్రమాణాలైన సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం విభాగాల కింద ప్రశ్నపత్రంలో ఇచ్చే ప్రశ్నల గురించి అవగాహన చేసుకోవాలి. ఇందుకోసం గణిత ఉపాధ్యాయుడి సహకారం తీసుకోవాలి.
- గ్రాఫ్, నిర్మాణం సమస్యలు, సిద్ధాంతాలు కచ్చితంగా వస్తాయి. వాటికి సంబంధించిన అన్ని సమస్యలను సాధన చేయాలి.
- ప్రతి అధ్యాయంలోని బిట్స్‌తోపాటు ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల గత ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.

గుర్తింపులో పొడుస్తున్న పొత్తు!

- హైదరాబాద్‌లో ఇరు సంఘాల నేతల భేటీ !
- గుర్తింపు ఎన్నికల్లో ‘చుక్క’ గుర్తుపైనే పోటీ

గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణిలో అక్టోబర్ 5వ తేదిన జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం జరిగింది. శనివారం ఈ విషయమై హైదరాబాద్‌లో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి నివాసంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు సమావేశమయ్యారు. సమావేశ వివరాలను ఇరు యూనియన్లకు చెందిన నాయకులెవరూ బయటకు వెల్లడించడం లేదు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. సింగరేణిలో రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్‌ను

ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల ఐక్య పోటీ?

ఓడించేందుకు కలిసి పోటీ చేయడమే ప్రధాన లక్ష్యమని ఇరు యూనియన్లకు చెందిన నాయకులు భావిస్తున్నారు. సంజీవరెడ్డి నాయకత్వంలోని ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా సింగరేణిలో పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ కలిసి ఏఐటీయూసీకి మద్దతు తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను నామినేషన్ల సమయంలో కార్మికులకు వివరించి ఓట్లు అడిగేందుకు ఇరు యూనియన్లకు చెందిన నాయకత్వం అంగీకారానికి వచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి నాయకత్వంలో ఏ యూనియన్‌కు ఎంతెంత వాటా ఇవ్వాల్సి వస్తుందనే విషయాలను మాత్రం నాయకులు బయటకు పొక్కనీయడం లేదు. శనివారం జరిగిన చర్చల్లో ఏఐటీయూసీ తరపున నర్సింహన్, వై.గట్టయ్య, వి.సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ తరపున జి.సంజీవరెడ్డి, బి.జనక్‌ప్రసాద్, బడికెల రాజలింగం, ఎస్.నర్సింహారెడ్డి, త్యాగరాజన్ పాల్గొన్నారు.

పై గుర్తుపైనే రెండు సంఘాలు కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి.

నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రాక

జీకే ఓసీని సందర్శించనున్న సైన్స్,టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ చైర్ పర్సన్ రేణుకాచౌదరి, 20 మంది సభ్యులు

సింగరేణి(కొత్తగూడెం):

కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతం ఖని ఓపెన్‌కాస్ట్ (జీకే ఓసి)ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్రీ ఈ నెల 27న సందర్శించకనుందని ఏరియా జీఎం కేవీ రమణమూర్తి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ ఓసీలలో పర్యావరణ పరిరక్షణ పద్ధతులను, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను పరిశీలిస్తుందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం పర్యావరణంపై తీసుకుంటున్న చర్యలు తెలుసుకుని పార్లమెంట్‌కు నివేదిక ఇస్తుందన్నారు. కమిటీ చైర్‌పర్సన్ రేణుకాచౌదరి, 20 మంది సభ్యులు సందర్శిస్తారని వివరించారు. అనంతరం కమిటీ ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుందని తెలిపారు. సింగరేణి సీఎండీ నడిమిట్ల శ్రీధర్ కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఏజీఎం (ఈ అండ్‌ఎం) సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ డి సాల్మన్, డీవైపీఎం కిరణ్‌బాబు పాల్గొన్నారు. ఈ నెల 31న కొత్తగూడెం ఏరియాలో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం తెలిపారు.


మాట్లాడుతున్న కొత్తగూడెం ఏరియా జీఎం రమణమూర్తి

జేబీసీసీఐ చర్చలు 31వ తేదీకి వాయిదా

సింగరేణి (కొత్తగూడెం): ఈ నెల 24, 25వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశం అసంపూర్తిగా ముగిసి ఈ నెల 31వ తేదీకి వాయిదాపడింది. రెండురోజులపాటు జరిగిన చర్చల్లో ప్రధానంగా కోలిండియా యాజమాన్యం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజీబీ) 20 శాతం.. మొదటి కేటగిరీ కార్మికుడికి రూ.4,888 పెరుగుదలకు అంగీకరించింది. ఇన్సెంటివ్ 3 శాతం, స్పెషల్ అలవెన్స్ 4 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 శాతం ఇవ్వాలని చర్చలు జరిగినా సయోధ్య కుదరలేదు. సింగరేణిలో కూడా 7 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోలిండియా యాజమాన్యం కోరగా.. జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. ఎల్‌ఎల్‌డీసీ, ఎల్‌టీసీ చెల్లింపులో కూడా ఎటువంటి పురోగతి లేదు. ఈ నెల 28వ తేదీలోపు ఇప్పటివరకు జరిగిన చర్చలపై కోలిండియా యాజమాన్యం ఒక డ్రాఫ్ట్‌ను తయారుచేసి కార్మిక సంఘాలకు ఇవ్వనున్నట్లు తెలిసింది. వీటిపై కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో చర్చించుకుని తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది.

ఆర్‌కే-1ఏ గనిలో విషవాయువు

శనివారం ఉదయం షిఫ్టులో పనుల నిలిపివేత



గనిలోకి దిగేందుకు వెళ్తున్న రెస్క్యూ సిబ్బంది

రామకృష్ణాపూర్(మంచిర్యాల జిల్లా): మందమర్రి ఏరియాలోని ఆర్‌కే-1ఏ భూగర్భ గనిలో ప్రమాదకర గ్యాస్ వెలువడింది. శుక్రవారం రాత్రి షిఫ్టులో 3వ సీమ్ 21 డిప్ డిస్ట్రిక్ట్‌లో సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సిబ్బంది యథా ప్రకారం గ్యాస్ శాంపిల్‌ను సేకరించి పరిశీలించారు. ఆ పనిస్థలంలో 400 పీపీఎం గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 50 పీపీఎం కంటే మించి గ్యాస్ ఉండొద్దు. 400 పీపీఎం ఉన్నట్లు తేలడంతో గని కార్మికులకు ప్రాణాపాయమని సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రదేశంలో పనులు బంద్ చేయించారు. కార్మికులను వెనక్కి పంపించివేశారు. శనివారం ఉదయం షిఫ్టును కూడా రద్దు చేశారు. రెస్క్యూ సిబ్బంది గనిలోకి దిగి గ్యాస్ వెలువడిన ప్రాంతంవైపు ఎవరూ వెళ్లకుండా గోడలు కట్టారు. ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

మూడో సీమ్‌లో భారీగా నిల్వలు

ఆర్‌కే-1ఏ గనిలో అపార బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలల పాటు ఉత్పత్తి చేసినా తరగని బొగ్గు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదకరవాయివు వెలువడడంతో బొగ్గు వెలికితీయకుండా ఆటంకం ఏర్పడింది. కాగా ఏరియా జీఎం రాఘవులు ఉదయమే గని వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జీఎం ఆదేశాల మేరకు స్థానిక, రామగుండం రెస్క్యూ సిబ్బంది గ్యాస్ వెలువడిన చోట గోడ కట్టేందుకు గనిలోకి దిగారు. ఎస్ఓటు జీఎం వెంకటేశ్వర్లు, గని మేనేజర్ కృష్ణారావు, ఎస్ఓ రాంబరోస్, రెస్క్యూ స్టేషన్ ఇన్‌చార్జి జక్కారెడ్డి తదితరులు పనిస్థలాన్ని పరిశీలించారు.

కోటి మొక్కలు నాటాం

సింగరేణి సీఎండీ శ్రీధర్

సింగరేణి(కొత్తగూడెం): మూడో విడత హరితహారం కార్యక్రమంలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించిందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన రెండేళ్లలో సంస్థ వ్యాప్తంగా కోటి యాభై లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని జూలై12వ తేదీ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు 46 రోజుల్లో పూర్తిచేశామని పేర్కొన్నారు. విజయవంతానికి కృషిచేసిన అధికారులు, కార్మికులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు. సింగరేణి ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఏరియా	నాటినమొక్కలు
భూపాలపల్లి	12,3,5000
కొత్తగూడెం	7,50,554
బెల్లంపల్లి	5,92,000
శ్రీరాంపూర్	6,33,014
రామగుండం-1	3,86,000
రామగుండం-2	4,63,000
రామగుండం-3	4,09,000
మణుగూరు	4,60,600
ఇల్లెందు	4,20,660
మందమర్రి	3,65,366
కార్పొరేట్	3,74,127
ఉచితంగా పంపిణీచేసినవి	40,70,000
మొత్తం	1,01,27,811

ఏఐటీయూసీ సత్తా చాటాలి

సెంటినరీకాలనీ(పెద్దపల్లి జిల్లా): ఎన్నికల్లో అన్ని డివిజన్లలో ఏఐటీయూసీ జెండా ఎగురవేసి, సత్తా చాటాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వై. గట్టయ్య అన్నారు. గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ కార్మికులకు చేసిందేమీలేదన్నారు. శుక్రవారం ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-2లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన కార్మికులనుద్దేసించి ప్రసంగించారు. కార్మికుల పక్షాన పోరాటం చేసే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ మాత్రమేనని తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి పట్టం కట్టాలని కోరారు. గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో హక్కులు సాధించామని టీబీజీకేఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని, జాతీయ సంఘాలు లేకుండా వారు ఏమి సాధించారో తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-3 బ్రాంచ్ కార్యదర్శి వైవీ రావు, నాయకులు జూపాక రాంచందర్, సార రమణయ్య, మర్రి రాజు, మొండయ్య, రఘోత్తం, సాంభవివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంఎస్‌ను ఆదరించాలి

కాసిపేట(మంచిర్యాల జిల్లా): కార్మికుల వెంట ఉండి ప్రతిపక్షపాత్ర పోషించిన హెచ్‌ఎంఎస్‌ను ఈసారి ఎన్నికల్లో ఆదరించాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు. శనివారం మందమర్రి ఏరియా కాసిపేటగనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం హెచ్‌ఎంఎస్‌తోనే సాధ్యమని అన్నారు. మందమర్రి ఏరియాలో ఇప్పటి వరకు మూడుసార్లు ఏఐటీయూసీని గెలిపిస్తే ఉన్న హక్కులు పోగొట్టి, ప్రైవేటీకరణకు ఆజ్యం పోసిందని ఆరోపించారు. ఒక్కసారి ఐఎన్‌టీయూసీని గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా ఏమీ చేయలేకపోయిందన్నారు. రెండుసార్లు టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే.. గ్రూపులు, అంతర్గత విభేదాలు సృష్టించడం తప్ప కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. అన్ని సమయాల్లో కార్మికుల వెంట ఉన్న హెచ్‌ఎంఎస్‌ను కార్మికులు గెలిపించుకోవాలన్నారు. ఏరియా వైస్‌ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాస్, కేంద్రకార్యదర్శి జీవన్ జోయల్, నాయకులు మణిరాంసింగ్, శ్రీనివాస్‌రెడ్డి, నో ముల లక్ష్మణ్, సుదర్శన్ పాల్గొన్నారు.

సీఐటీయూను గెలిపించాలి

గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): జేబీసీసీఐ ఒప్పందాలు సింగరేణిలో అమలు కావాలంటే సీఐటీయూను గెలిపించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. శనివారం జీడీకే-11వ గనిలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జేబీ సీసీఐ ఒప్పందాలను అమలు చేయడంలో, మైనింగ్, టెక్నీషియన్, ఎస్అండ్‌పీసీ, పారామెడికల్, సాంప్లింగ్ మజ్దూర్ తదితర కార్మికులకు కేడర్ స్కీంలు ఇప్పించడంలో ప్రాతినిధ్య సంఘాలైన హెచ్‌ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10వ వేతన ఒప్పందంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్జీ-1 అధ్యక్ష, కార్యదర్శులు టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, పానుగంటి కృష్ణ, యు.కనుకయ్య, జి.మల్లయ్య, పూసాల మొండయ్య, బుర్ర తిరుపతి, సురేష్‌బాబు, మునుకుంట్ల రామన్న తదితరులు పాల్గొన్నారు.

‘ఎల్లంపల్లి’కి వరద నీరు



రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. శనివారం ఉదయం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,774 క్యూసెక్కులు ఉండగా, పది గంటల వరకు 22,368 క్యూసెక్కులు చేరాయి. మధ్యాహ్నం12 గంటలకు ఇన్‌ఫ్లో 14,285 క్యూసెక్కులు, రెండు గంటలకు ఇన్‌ఫ్లో 9,201 క్యూసెక్కులు కాగా సాయంత్రం నాలుగు గంటలకు ఇన్‌ఫ్లో 3,757 క్యూసెక్కులుగా.. ఔట్‌ఫ్లో 660 క్యూసెక్కులతో నిలకడగా ఉంది.

బతుకమ్మ చీరెలు అందించండి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఎస్పీసింగ్



వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, అధికారులు

పెద్దపల్లిఅర్బన్: ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరెలను పండగలోపే అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఆడపడుచులందరికి రేషన్‌దుకాణాల ద్వారా చీరెల పంపిణీ కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ముగించాలన్నారు. ఆధార్, ఓటరుకార్డు ఆధారంగా చీరెలు అందించాలన్నారు. ఇదివరకు ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ పండుగ వేళ, క్రైస్తవులకు క్రిస్మస్ వేళ ఇచ్చిందని, ఇప్పుడు హిందువులకు బతుకమ్మ పండుగకు దుస్తులు అందిస్తుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌డీవో ప్రేమ్‌కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ బూడిద ఎంతో ఉపయోగం

- ఈడీ దిలీప్‌కుమార్ దూబే



మాట్లాడుతున్న ఈడీ దూబే

జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం సంస్థ విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా విడుదలవుతున్న బూడిదను ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్‌కుమార్ దూబే అన్నారు. టెంపరరీ టౌన్‌షిప్ ఉద్యోగ వికాస కేంద్రం మిలీనియం హాలులో శనివారం ఈఎంజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూడిద వినియోగదారుల సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా 100 శాతం బూడిదను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్–జూలై మాసాల్లో 105 శాతం బూడిద వినియోగం జరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం 93.89 శాతం ఉపయోగించినట్లు స్పష్టంచేశారు. బెంగళూరుకు చెందిన ఫారెస్టు ప్రెస్ మెషినరీస్ ప్రయివేటు లిమిటెడ్ రీజినల్ మేనేజర్ అతుల్ కుమార్ మాట్లాడుతూ 85 శాతం బూడిద, 9 శాతం సిమెంట్, 6 శాతం నీటితో తేలిక బరువైన ఇటుకలను తయారు చేయొచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఎంఎస్.ప్రసాద్, రవీంద్ర, ఏకే.జైన్, రాజీవ్ గుప్తా, లాడ్, డాక్టర్ శశ్మితా డ్యాష్, ఏజీఎం గుప్త, జైన్, డీజీఎం భవాని, వాసుదేవ మూర్తి, ఈఎంజీ–క్రచ్ అధ్యక్షుడు మధు నాగేందర్, లక్ష్మణ్‌బాబు, రవీందర్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన బూడిద వినియోగదారులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం



మాట్లాడుతున్న జడ్జి యూనిస్

జ్యోతినగర్(రామగుండం): చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని గోదావరిఖని కోర్టు ఫస్ట్‌అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి యూనిస్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ రామయ్యపల్లె సెంగర్‌లో శనివారం రాత్రి నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగం అందించిన హక్కులను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన హక్కులను పొందాలి కానీ.. ఇతరుల హక్కుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరంగా శిక్షార్హులన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ కోర్టు ఆవరణలో పని చేస్తుందన్నారు. యువత రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడం బాధాకరమని..మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మేడ చక్రపాణి, సంజయ్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు శైలజ, నుచ్చు శ్రీనివాస్, ప్రదీప్‌కుమార్, ఆర్థ రవి, పెట్టెం శ్రీనివాస్, ముషికే రవి, సావిత్రి, స్థానిక కార్పొరేటర్ వెంగల పద్మలత, నాయకులు వెంగల బాపు, మహ్మద్ రహీం, గ్రామస్థులు పాల్గొన్నారు.

అభిప్రాయ సేకరణ మళ్లీ నిర్వహించాలి

- కాళేశ్వరంపై కాంగ్రెస్ డిమాండ్
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి



రేణుకాచౌదరికి వివరిస్తున్న వేణుగోపాల్ తదితరులు

సాక్షి, పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పెద్దపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో శాస్త్ర సాంకేతిక, అటవీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ రేణుకాచౌదరిని కలిసి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిల పేరిట ఉన్న వినతి పత్రాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ స్వయంగా అందచేశారు. మూడు రోజుల క్రితం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రైతులకు అవకాశం ఇవ్వలేదని, అవకాశం కోరిన వాళ్లపై దౌర్జన్యం చేశారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రైతులు, నిర్వాసితులు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునేందుకు మరోసారి అభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. స్పందించిన రేణుకాచౌదరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతానని చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాగా ఈ నెల 23న పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని రెడ్డిగార్డెన్స్‌లో కాళేశ్వరంపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. అభిప్రాయ సేకరణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కొట్టుకోవడం, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు, నిర్వాసితులకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదని, అందుకే మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ తెర మీదకు తీసుకురావడం ఆసక్తిగా మారింది.

నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి

పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ



మాట్లాడుతున్న పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ

పెద్దపల్లి: గణేశ్ నిమజ్జనం కోసం విగ్రహాలు అందంగా అలంకరించుకొని అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రిస్తున్న సమయంలో నిమజ్జనం చేయడం కంటే ముందుగానే కార్యక్రమాన్ని ముగించుకోవాలని ఏసీపీ సింధూశర్మ పట్టణ ప్రజలను కోరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో శనివారం వినాయ మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక నిమజ్జన సమయంలో పట్టణ ప్రజలంతా దర్శనం చేసుకునేందుకు వీలుగా రాత్రి 12 గంటలలోపు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ముగించుకోవాలని సూచించారు. పట్టణానికి చెందిన పలువురు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలిసికట్టుగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో సీఐ మహేశ్ మాట్లాడుతూ అల్లర్లకు దిగేవారి సంగతి మేం చూసుకుంటామని, మీరంతా వేడుకలను సంబరంగా జరుపుకోవాలని, అది కూడా రాత్రి 12 గంటలలోపే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఎల్. రాజయ్య, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2,29,644 మంది జనాభా ఉన్నారు. వీరిలో 1,16,748 మంది పురుషులు, 1,12,896 మంది స్త్రీలున్నారు.

గోదావరిఖని : 97053 48008, గోదావరిఖనిటౌన్ : 97053 46610, కోల్‌సిటీ : 90102 01669, యైటింక్లయిన్‌కాలనీ : 97053 46608, జ్యోతినగర్ : 94949 85525, రామగుండం : 90102 01670 బసంత్‌నగర్ : 97053 46654



కెవ్వు కేక్...



- వెరైటీలకు కేరాఫ్.. ఎస్‌వీఎస్ అయ్యంగార్ బేకరీ
- రెండు దశాబ్దాలుగా విక్రయాలు

జ్యోతినగర్: ప్రతి పండుగ, పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలా అన్నింటికి నేడు కేకులు కట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వెరైటీ కేకులు కెవ్వు కేకులనిపిస్తున్నాయి. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్‌లో ఎస్‌వీఎస్ అయ్యంగార్ బేకరీ నిర్వాహకుడు రమేశ్ చిన్నతనంలోనే కర్ణాటక నుంచి ఇక్కడకు వచ్చి బేకరీ ప్రారంభించాడు. 20 సంవత్సరాలుగా పలు రకాల నోరూరించే కేకులు, విభిన్న రకాలుగా చాకోలెట్స్ కేక్స్‌లు తయారు చేస్తున్నారు. పర్వదినాల్లో నేడు కేక్, చాకోలెట్‌లు తప్పనిసరి. బంధువులు, స్నేహితులకు అందించేవి కూడా కేకులు, చాకోలెట్‌లే. విభిన్న రూపాలు, వైవిధ్యభరితమైన రుచుల్లో తయారైన కేకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.



ప్లమ్ కేకులదే ప్రథమ స్థానం

- కేకుల్లో ఎప్పుడు ప్లమ్ కేకులదే ప్రథమ స్థానం. విభిన్న రకాల డ్రైఫ్రూట్స్‌ను చేరుస్తూ అందంగా తయారు చేస్తున్నారు.
- ఎగ్‌లెస్ ప్లమ్ కేకులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకుడు తెలిపారు. వీటితోపాటు వివిధ రకాల పండ్లతో తయారుచేసిన కేకులు అందుబాటులో ఉన్నాయి.







20 కేజీల వరకు..



అర కేజీ నుంచి 20 కేజీల కేకులను తయారు చేయడం మా ప్రత్యేకత. ముందుగా ఆర్డర్ల ప్రకారం అందరికి వారికి నచ్చిన రీతిలో తయారు చేసి ఇస్తాం. రుచిగా తయారు చేయడంలో 20 ఏళ్ల అనుభవముంది.**– రమేశ్, బేకరీ నిర్వహకుడు**

డిజైన్‌దే పెద్దపీట



కేకు తయారీలో డిజైన్‌దే పెద్దపీట. డిజైన్ బట్టి అందంగా కనిపిస్తుంది. చిన్నారులు టామ్ అండ్ జెర్రీ, చార్లీ చాప్లిన్ బొమ్మలు, సీతాకోకచిలుక బొమ్మల మాదిరి కేకులు ఇష్టపడతారు. **– రాజు, కేకు తయారీ మాస్టర్**

రుచికరం



ఈ బేకరీలో కేకులు చాలా రుచిగా ఉంటాయి. ఎగ్ కేక్స్, ఎగ్‌లెస్ కేక్స్ అందుబాటులో ఉన్నాయి. రుచికి, శుచికి మంచి పేరుంది. నూతన మోడల్స్‌లో కేకులను తయారు చేసి ఇస్తున్నారు. **– ఆరెపల్లి లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ**

పబ్లిక్ డిమాండ్

సమస్యలల్లో 22వ డివిజన్



మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ సంజయ్‌నగర్‌లో అనేక సమస్యలు తిష్ట వేశాయి. చెడిపోయిన డ్రెయినేజీలు, కంపు కొడుతున్న కాలువలు, గుంతలుగా మారిన రోడ్లు, వెలగని వీధి లైట్లతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. **– కనుకుంట్ల రమేశ్, సంజయ్‌నగర్**

పారిశుధ్యం అస్తవ్యస్తం..



కళ్యాణ్‌నగర్‌లోని ఊర్వశి థియేటర్ సమీపంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. వర్షం నీరు, మురుగునీరు రోడ్లపై నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. **– బాలకృష్ణ, కళ్యాణ్‌నగర్**

అధ్వానంగా ఇందిరానగర్



45వ డివిజన్‌లోని ఇందిరానగర్ అధ్వానంగా మారింది. మురుగు కాలువలు పూడికతో నిండిపోయాయి. చెత్త తొలగించడం లేదు. దోమలు, పందులు, కుక్కల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. **– పింగళి శంకర్, ఇందిరానగర్**

న్యూ క్రేజ్.. స్పిన్నర్



జ్యోతినగర్: సెల్‌ఫోన్లను వదిలి చిన్నారులు ప్రస్తుతం స్పిన్నర్‌తో ఆడుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరి చేతిలో నేడు స్పిన్నర్ ప్రత్యక్షమవుతోంది. స్పిన్నర్ 1993లో న్యూయార్క్‌కు చెందిన క్యాథరిన్ హెటింజర్ అనె కెమికల్ ఇంజినీర్ తయారు చేసింది. స్ట్రెస్, మెంటల్ టెన్షన్‌ను తగ్గించేందుకు, ఏకాగ్రతను పెంచేందుకు చాలా ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఏప్రిల్ 2017 నుంచి మోస్ట్ పాపులర్‌గా మారింది. జాగ్రత్తగా ఆడకుంటే గాయాలయ్యే అవకాశాలున్నాయి.

ఆహ్లాద కాలనీ



యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కార్మిక కుటుంబాల కోసం యాజమాన్యం నిర్మించిన మహాకవి పోతనకాలనీ ఆహ్లాదభరితంగా ఉంది. విశాలమైన ప్రాంతంలో 1160 క్వార్టర్లను జీప్లస్‌వన్ తరహాలో నిర్మించగా.. అప్పటి సీఅండ్ఎండీ నర్సింగరావు ప్రారంభోత్సవం చేశారు. పక్కనే కోల్‌కారిడార్ రోడ్డు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పచ్చని చెట్లతో సుందరంగా కనిపిస్తోంది.

వెండితెర

12

మన రామగుండం

సాక్షి పెద్దపల్లి

ఆదివారం | ఆగస్టు | 27 | 2017





వీఐపీ 2

శ్రీనివాస(ఫోన్–241688)

11:30, 2:30, 6:30, 9:30.

అర్జున్‌రెడ్డి

రాజేశ్(ఫోన్–244807)

11:00, 2:00, 6:00, 9:15.

ఫిదా

న్యూఅశోక(ఫోన్– 244885)

11:30, 2:30, 6:00, 9:00.

జయ జానకి నాయక

ఊర్వశి(ఫోన్–244885)

11:30, 2:30, 6:00, 9:00.

విఘ్నేశ్వరునికి ఘనమైన పూజలు



లక్ష్మీనగర్‌లోని బోళ్ల బజార్‌లో 18 అడుగుల వినాయకుని వద్ద పూజలు చేస్తున్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ



ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో పూజలు చేస్తున్న జనరల్ మేనేజర్ ప్రసాద్ దంపతులు

నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడవాడలా గణేశ్ విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులపాటు గణనాథులు పూజలందుకోనున్నారు.

– పాలకుర్తి/యైటింక్లయిన్‌కాలనీ/గోదావరిఖనిటౌన్/జ్యోతినగర్/రామగుండం



గోదావరిఖని: వినాయక విగ్రహం తీసుకెళ్తున్న భక్తులు



రామగుండం: గణేశ్ మండపంలో నిర్వాహకులు

కార్మికులకు అండగా హెచ్ఎంఎస్

గోదావరిఖని: సింగరేణి కార్మికులకు అండగా హెచ్ఎంఎస్ యూనియన్ ఉందని యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. జీడీకే–5వ గనిపై ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2016 జూన్ 30న 9వ వేతన కమిటీ కాలం పూర్తయ్యిందని, 2016 జూలై 1 నుంచి 10వ వేతన కమిటీ ప్రారంభమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు 10వ వేతన కమిటీలో మెరుగైన వేతనం సాధించేందుకు హెచ్ఎంఎస్ పెద్దన్నపాత్ర పోషిస్తుందన్నారు. ఈ నెల 24, 25 తేదీలలో జరిగే చర్చలలో 20 శాతం ఫిట్‌మెంట్, బెనిఫిట్ నాలుగు శాతం, కోల్‌ఫీల్డ్ అలవెన్స్ 24 శాతం, ఇతర అలవెన్స్‌లు 2016 జూలై 1వ తేదీ నుంచి చెల్లించేందుకు ఒక అవగాహన కుదిరిందని తెలిపారు. దీనిపై ఎంఓసీ రాసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, పూర్తిస్థాయి ఒప్పందం ఈనెల 30, 31 తేదీల్లో చేసుకోనున్నామన్నారు. నాయకులు ఒడ్డేపల్లి శంకరయ్య, కాటిక శ్రీనివాస్, పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి, కె.శంకర్, మనాల శ్రీనివాస్, పి.రాంరెడ్డి, వి.మల్లయ్య, నూనె మల్లేష్ పాల్గొన్నారు.

కార్మిక సంఘాల ఐక్య కూటమిని బలపర్చాలి

గోదావరిఖని: సింగరేణిలో రిజిస్టర్డ్ కార్మిక సంఘాల ఐక్య కూటమిని బలపర్చాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మార్కెట్‌లోని ఎంసీపీఐ (యూ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఐక్య కూటమిగా పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నామని, టీఎస్‌యూఎస్ లేదా ఎస్‌జీఎల్‌బీకేఎస్ (ఏఐఎఫ్‌టీయూ) సంఘం పోటీలో ఉంటుందని తెలిపారు.

బిల్లుల వసూలు నిలిపేయాలి

గోదావరిఖని(రామగుండం): వినాయక మండపాల వద్ద నిర్బంధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, కార్పొరేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా సంవత్సరాల నుంచి వందలాదిగా వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. హిందు సమజానికి ప్రధాన పండుగలలో ఒక్కటైన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తొమ్మిది రోజులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక మండపాల కోసం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీలు చెల్లించాల్సిందేనని తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు భక్తులు తెలియజేస్తున్నారన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తోట కుమార్, మామిడి రాజేష్, జక్కుల నరహరి, మాతంగి రేణుక, దిగుట్ల లింగయ్య, గుర్రం సురేష్, బూడిద రమేష్, కొమ్ము శ్రీనివాస్, కుర్రె రాజేందర్, మామిడి సంపత్, అడ్డూరి రాజేష్, విశ్వాస్, భాణాల రంజిత్, మడిపెల్లి రమేష్, కాదాసి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

ఉరేసుకొని వృద్ధురాలి బలవన్మరణం

యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామగిరి మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామ కేకేనగర్‌కు చెందిన పూసాల రాజమ్మ(65) ఉరేసుకొని శుక్రవారం రాత్రి మృతిచెందింది. తన చిన్న కొడుకు నెల రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో మనోవేదనకు గురైందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మోసం చేసిన వ్యక్తిపై కేసు

జ్యోతినగర్: నకిలీ పత్రాలను సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీని చీట్ చేసిన ఓ వ్యక్తిపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఒక కేసు విషయంలో హైదరాబాద్ యూసఫ్‌గూడకు చెందిన రెడ్డ బోయిన నరహరి ఇన్సూరెన్స్ పొందడానికి నకిలీ పత్రాలను సృష్టించి దరఖాస్తు చేసుకున్నాడు. పత్రాలను పరిశీలించిన బ్రాంచి మేనేజర్ బలరాంకృష్ణ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి సంబంధిత వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నరహరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు మారుపేరు త్రిశూల్

జ్యోతినగర్: పర్యావరణ పరిరక్షణకు మారుపేరు అన్నపూర్ణకాలనీలోని త్రిశూల్ యూత్ అని టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కోరుకంటి చందర్ అన్నారు. అన్నపూర్ణకాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన పది అడుగుల మట్టి వినాయక మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కుమ్మరి శ్రీనివాస్, మేడి మహేష్, రాసమల్ల శ్రీనివాస్, నవీన్, వేణు పాల్గొన్నారు.

పూణెలో ప్రమాదం.. ఎన్టీపీసీలో విషాదం

- చెరువులో మునిగి విద్యార్థి మృతి

జ్యోతినగర్(రామగుండం): మహారాష్ట్రలోని పూణెలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు చెందిన ఉద్యోగి గొల్లపూడి నాగేశ్వరరావు కుమారుడు యశ్వంత్(18) మృతిచెందడంతో పర్మనెంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది. వివరాలు.. ప్రాజెక్టులో స్టోర్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న గొల్లపూడి నాగేశ్వరరావు–పద్మలత దంపతుల కుమారుడు యశ్వంత్ పీటీఎస్‌లోని సెయింట్ క్లేర్, కేంద్రీయ విద్యాలయంలో ప్లస్–2 వరకు చదువుకున్నాడు. ఉన్నత విద్య కోసం మహారాష్ట్ర పూణెలోని సింబియాసిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం సెలవు దినం కావడంతో పది మంది మిత్రులతో కలిసి వెళ్లి తాలూకాలోని టోర్నాఫోర్ట్ చెరువులో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. పూణె పోలీసులు, సింబియాసిస్ కళాశాల యాజమాన్యం సమాచారంతో యశ్వంత్ తండ్రి పూణె వెళ్లాడు. మృతదేహాన్ని స్వస్థలం గుంటూరుకు తరలించారు.

ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య

రామగుండం: ఉద్యోగం రాదనే బెంగతో ఎంటెక్ విద్యనభ్యసించిన ఓ నిరుద్యోగి తీవ్ర మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది గురువారం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై కట్ల రవీందర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని అయోధ్యనగర్‌కు చెందిన ముల్కల్ల విఘ్నేశ్వర్–అంజమ్మ దంపతులకు కుమారుడు సంతోష్‌కుమార్, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. విఘ్నేశ్వర్ లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసిన సంతోష్‌కుమార్.. కంపెనీవారు తీసేయడంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. కొంత కాలంగా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. గురువారం పట్టణంలోని బీ–కాలనీలో ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో దూకాడు. కుటుంబసభ్యులు రెండు రోజులుగా గాలించారు. శుక్రవారం ఉదయం రిజర్వాయర్‌లో మృతదేహం తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా ప్రక్రియ పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట శిబిరంపై మెరుపు దాడి

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేసి భారీగా నగదు పట్టుకున్నారు. గోదావరిఖని టూటౌన్ సీఐ చల్లా దేవారెడ్డి వివరాల ప్రకారం.. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జనగామ గ్రామ శివారు పెట్రోల్ పంపు సమీపంలో పేకాట ఆడుతున్నవారిపై ఎస్ఐలు వెంకటేశ్వర్లు, మధుసూదన్ తన సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు చేశారు. ఎస్‌డీ అల్జన్, సిలివేరి రమేశ్, నక్క సతీష్, ఎస్‌కే బాబు, పిట్టల కిరణ్‌కుమార్‌ను పటుకున్నారు. రూ.2,26,200 స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

కోల్‌సిటీ: గోదావరిఖనిలో జీవితంపై విరక్తి చెంది దరిపెల్లి మల్లేష్(39) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన మల్లేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఏఎన్ఎంగా పని చేస్తూ రాయికల్‌లో ఉంటోంది. మల్లేష్‌కు షుగర్ వ్యాధి రావడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. గుండె సంబంధిత సమస్యలకు గురి కావడంతో వైద్యులు స్టంట్ వేశారు. కాలుకు దెబ్బ తగలడంతో పాయిజన్ అయ్యింది. ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. శనివారం తను వాడుతున్న మాత్రలన్నింటినీ ఒకేసారి మింగాడు. కుటుంబసభ్యులు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి మలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హలో సాక్షి..
మంథని : 9440381258
సెంటినరీకాలనీ : 9866444343
కమాన్‌పూర్ : 9849433556
ముత్తారం : 9705346624





రామగిరి మండలం సెంటినరీకాలనీలోని క్వార్టర్ల వెనుకభాగంలో ఉన్న డ్రెయినేజీల్లో పూడికతీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు చేరి స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారు.

వాట్సప్ చేయండి..

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సప్‌లో షేర్ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 9440381258

ఇంకెన్నాళ్లు..!

- 15 ఏళ్లుగా అద్దె భవనమే దిక్కు
- అర్ధంతరంగా నిలిచిన ఐకేపీ భవన నిర్మాణం
- పట్టించుకోని అధికార గణం

ముత్తారం: ముత్తారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఐకేపీ కార్యాలయం అద్దెభవనంలో కొనసాగుతోంది. 2002 సంవత్సరంలో ఐకేపీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి మండల కేంద్రంలోని కాసర్లగడ్డ నుంచి పెద్దపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న భవనంలో ప్రతీనెల వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తూ 15ఏళ్లుగా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అద్దె భవనంలో ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న ఐకేపీ కార్యాలయంతో సిబ్బంది, స్వశక్తి సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని దృష్టిసారించిన అప్పటి ప్రభుత్వం రూ.10లక్షలతో స్థానిక పశువైద్యశాల సమీపంలో పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే నిర్మాణ పనులను నిలిపేయడంతో అర్ధంతరంగా నిలిచి అలంకారప్రాయంగా మారింది. 2013లో మండల సమాఖ్య భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.25లక్షలు మంజూరు చేసింది. ఈమేరకు భవన నిర్మాణ పనులను కొనసాగించి ఎట్టకేలకు మూడు నెలల క్రితం నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నిర్మాణం పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా సంబంధిత అధిఆకరులు మండల సమాఖ్య భవనాన్ని ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మూడు నెలల నుంచి అద్దె భవనంలో కొనసాగుతున్న ఐకేపీ కార్యాలయానికి అద్దె చెల్లిస్తున్న అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండల సమాఖ్య భవనాన్ని ప్రారంభించి అద్దె భవనంలో సాగుతున్న ఐకేపీ కార్యాలయాన్ని అక్కడికి తరలించి నెల నెలా చెల్లిస్తున్న రూ.2500 అద్దెభారం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తగిన చర్య తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.



అద్దె భవనంలో కొనసాగుతున్న ఐకేపీ కార్యాలయం



మండల కేంద్రంలో నిర్మించిన మండల సమాఖ్య భవన నిర్మాణం పనులు పూర్తయినా ఇప్పటివరకు సంబంధిత కాంట్రాక్టర్ డిపార్ట్‌మెంట్‌కు భవనాన్ని అప్పగించకపోవడంతో కార్యాలయాన్ని అందులో నిర్వహించలేకపోతున్నాం. అద్దెభవనంలో ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న కార్యాలయంతో పడరాని పాట్లు పడుతున్నాం.

– పద్మావతి, ఐకేపీ ఏపీఎం, ముత్తారం

న్యూస్ బాక్స్

అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే కేసులు

ముత్తారం: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మండపాల్లో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే కేసులు నమోదు చేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ కొమ్ము సత్తయ్య తెలిపారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాల్లో కిలోవాట్ విద్యుత్ వినియోగానికి రూ.1406 చెల్లించి అనుమతి తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి

కమాన్‌పూర్: సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని డీటీఎఫ్ మండల అధ్యక్షుడు చంద్రయ్య అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో మండలంలోని నాగారం ప్రభుత్వ పాఠశాలలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం పెన్షన్ విద్రోహదినం పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవుపెట్టి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్, సంపత్, జితేందర్‌రెడ్డి, జోసఫ్, రవీందర్, పవన్‌కుమార్, రామేశ్వర్, నరసింహచారి, చంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

నోట్ పుస్తకాలు పంపిణీ

రామగిరి(సెంటినరీకాలనీ): మదర్‌థెరిస్సా 107వ జయంతి పురస్కరించుకుని ఎన్ఎస్‌యూఐ స్టేట్ సెక్రటరీ ఆధ్వర్యంలో రామగిరి మండలం రత్నాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కండె పోశం, బొజ్జ సాయికిరణ్, రేండ్ల సందీప్, భూమేశ్, మహేశ్, రాకేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణంతో సంపూర్ణ పారిశుధ్యం

ముత్తారం: ప్రతీ గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితే సంపూర్ణ పారిశుధ్యం నెలకొంటుందని ఇన్‌చార్జి ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని అడవిశ్రీరాంపూర్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. దేశంలోనే మన జిల్లా బహిరంగ మలవిసర్జన జిల్లాగా ఎంపికకు చేరువలో ఉందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయితే మన జిల్లాకు దేశంలోనే గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని ప్రభుత్వం అందిస్తున్న రూ.12వేల నగదు ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దుబాసి దేవేంద్ర, ఉపసర్పంచ్ దొడ్డ బాలాజీ, ఏపీవో దయామణి తదితరులు పాల్గొన్నారు.



మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీడీవో

పాలచౌడు నేలల్లో వరి ఎదుగుదలలో లోపం

ముత్తారం: మండలంలోని అడవిశ్రీరాంపూర్ శివారులో ఎదుగుదల లోపం కలిగిన పంటపొలాలను మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ శనివారం పరిశీలించారు. పాలచౌడు నేలలు కలిగిన పంటపొలాల్లో వరి ఎదుగుదల తక్కువగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నేల ఉపరితలంపై తెల్లటి చౌడు నీటిలో కరిగిపోయే లవణాలు పేరుకుని ఉంటాయని వివరించారు. ఇలాంటి నేలల్లో వేసిన పంటల్లో మొక్కల సాంద్రత తక్కువగా ఉండి ఎదుగుదల సరిగా ఉందని అన్నారు. పాలచౌడు నెలలు కలిగిన పంటపొలాల్లో దుక్కి దున్ని చిన్నచిన్న మడులుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి మడిలో 15 సెంటీమీటర్ల లోతు ఉండేలా నీటితో నింపాలని వివరించారు. మడుల్లో నింపిన నీటిని 4,5 రోజులు నిల్వ ఉంచి భూమిలో ఇంకిపోయేలా చూడాలని వివరించారు. ఈ విధంగా 4,5 సార్లు చేయడంతో నేలలో పాలచౌడు తీవ్రంగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. పాలచౌడు అధికంగా కలిగిన నేలల్లో పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు.



వరి పొలాన్ని పరిశీలిస్తున్న ఏవో

లోకల్ వాయిస్

రోడ్డును బాగు చేయించండి



రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి గుంతలమయంగా మారడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి గ్రామస్తుల ఇబ్బందులు తొలగించాలి.

- కండె పోషం, రత్నాపూర్

కోతులతో వేగలేక పోతున్నాం



రామగిరి మండలం కల్వచర్ల గ్రామంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేస్తూ దాడులకు దిగి గాయపరుస్తున్నాయి. గ్రామాల్లో కోతుల బెడద నివారించాలి.

- మెట్టు సతీశ్, కల్వచర్ల

వెండితెర



వీఐపీ2
శ్రీనివాస(ఫోన్–241688)
అర్జున్‌రెడ్డి
రాజేశ్(ఫోన్–244807)
ఫిదా
న్యూఅశోక(ఫోన్– 244885)
జయ జానకి నాయక
ఊర్వశి(ఫోన్–244885)
కమాన్‌పూర్
లై
వెంకటేశ్వర
11:00, 2:00, 6:00, 9:00.



ఫ్రెషర్స్ డే హంగామా



మంథని: మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థుల చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంథని సీఐ నటేశ్, ఎస్సై ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వాడవాడలా కొలువుదీరిన గణనాథుడు

మంథని: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంథని డివిజన్‌లో గణనాథుడు శుక్రవారం కొలువుదీరాడు. మండపాలను అందంగా తయారు చేసి, రంగురంగుల సెట్టింగ్‌లను ఏర్పాటు చేసి వాడవాడలా వందలాది వినాయక విగ్రహాలు వివిధ ఆకృతుల్లో ప్రతిష్టించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు మంథనిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. కాగా శనివారం గాంధీచౌక్ వినాయకుడి వద్ద నిలువెత్తు అగర్‌బత్తిని ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు వెలిగించారు. అంతకు మందు వినాయకుడి వద్ద పూజలు చేశారు.

కమాన్‌పూర్‌లో..

కమాన్‌పూర్: మండల పరిధిలో శుక్రవారం వాడవాడల ఏర్పాటు చేసిన మండపాల్లో బొజ్జ గణపయ్య కొలువు దీరాడు. మండపాలను నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు మొదటి రోజులు మంగళహారతులతో తరలివచ్చి గణపయ్యకు పూజలు నిర్వహించారు.



పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మధు దంపతులు



గుండారంలో బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తున్న భక్తులు

ముత్తారంలో..

ముత్తారం: ముత్తారం మండలంలో వినాయక చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విఘ్నాలను తొలగించాలని వినాయక విగ్రహాలకు వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రతిష్ఠించారు. ఆయా గ్రామాల్లో వివిధ రూపాల్లో వినాయకులు విగ్రహాలు కొలువుదీరాయి. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లించుకున్నారు.

రామగిరిలో..

రామగిరి(సెంటినరీకాలనీ): వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో పెద్దలు, యువకులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే స్నానాలాచరించి గణపతులను తాము ఏర్పాటు చేసిన మండపాలకు మంగళవాయిద్యాల మధ్య తరలించి ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో పూజలు నిర్వహించిన అనంతరం కొలువు దీర్చారు. చిన్నా పెద్దా తేడాలేకుండా స్వామి వారికి ఇష్టమైన పూలు, పత్రి, పండ్లు, నైవేద్యాలను పెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణేశ్ నామస్మరణతో గ్రామాలు మారుమ్రోగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు చేయనున్నారు. కల్వచర్లలో ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడికి చిన్నారులు పూజలు చేశారు.

ఉపకార వేతనాలు పంపిణీ

మంథని: ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన లలిత స్మారకార్థం పాఠశాల విద్యార్థులకు మంథని సర్పంచ్ పుట్ట శైలజ ఉపకార వేతనాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లలిత క్రమశిక్షణతో కూడిన విద్యను అందించారని, ఆమె నేర్పిన పాఠాలతో నేడు మేమంతా ఉన్నతమైన స్థానంలో ఉన్నామన్నారు. మంచి గురువులను ఎన్నటికీ మరవలేమన్నారు. ఆమె స్మారకార్థం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయుడు భూషణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.



ఉపకార వేతనం అందిస్తున్న సర్పంచ్

పోలింగ్ బూత్‌ల పరిశీలన

రామగిరి(సెంటినరీకాలనీ): అక్టోబర్ 5న సింగరేణిలో జరుగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఆర్జీ–3 డివిజన్‌లోని కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేయనున్న పోలింగ్ బూత్‌లను ఎస్వోటూ జీఎం పి. శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఆర్జీ–3 డివిజన్‌లో సుమారు 5500మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తుండగా 10గనిలో 1051, ఏఎల్‌పీలో 1335, ఓసీపీ–2లో 1000మంది కార్మికులకు ఆయా గనులపైనే బూత్‌లను ఏర్పాటు చేస్తుండగా జీఎం కార్యాలయం, ఎస్‌అండ్‌పీసీ, ఎంవీటీసీ తదితర డిపార్టుమెంట్‌లలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎస్‌అండ్‌పీసీ ఆఫీస్‌లోని రీడింగ్‌రూమ్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. సందర్శించిన వారిలో అధికారులు పి.నాగేశ్వరరావు, డి. శ్రీనివాస్, లక్ష్మినారాయణ, మారుతి తదితరులు ఉన్నారు.



పరిశీలిస్తున్న ఎస్వోటూ జీఎం శ్రీనివాస్

వంటగది మరమ్మతు చేస్తాం

రామగిరి(సెంటినరీకాలనీ): రామగిరి మండలం రత్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో వంటగదిలో ఫ్లోరింగ్ చేయకపోవడంతో గది పూర్తిగా చెడిపోతుందని ఎంపీటీసీ పల్లె ప్రతిమ శుక్రవారం సింగరేణి సంస్థ ఆర్జీ డివిజన్ సివిల్ డీజీఎం నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన డీజీఎం పాఠశాలలోని వంటగదిని శనివారం పరిశీలించారు. వెంటనే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఎంపీటీసీ పల్లె ప్రతిమ, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డిలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్ నుంచి పిల్లి చంద్రశేఖర్ సస్పెన్షన్

కమాన్‌పూర్: టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కమాన్‌పూర్ మాజీ ఎంపీటీసీ పిల్లి చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే పుట్ట మధు అదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. చంద్రశేఖర్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మత్స్యకార సొసైటీ సభ్యులపై కేసు నమెదు చేసినందుకు, గతంలో విజిలెన్స్ అవతారమెత్తి కేసులో ఇరికినందుకు పార్టీ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.

Zone Guide

28, 29 తేదీల్లో మండలస్థాయి క్రీడాపోటీలు

ముత్తారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య తెలిపారు. ఎమ్మార్సీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న 14 నుంచి 17 ఏళ్లల్లోపు బాలబాలికలకు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాల్గొనే విద్యార్థులు తమ స్టడీ సర్టిఫికెట్ తీసుకుని ఉదయం 10గంటల వరకు రావాలని సూచించారు. చదువుతోపాటు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శరీర దారుఢ్యం పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులను డివిజన్‌స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పీఈటీ సునీతను సంప్రదించాలని సూచించారు.

28 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

ముత్తారం: మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఈనెల 28 నుంచి 31వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నటు మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య తెలిపారు. 60రోజులపాటు కనీస బోధనాభ్యాసన అభివృద్ధిలో భాగంగా నిర్వహించనున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని కోరారు. 28, 29ల్లో ప్రాథమిక స్థాయి, 30,31ల్లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇంటర్వ్యూ



ముజహిద్దిన్
అంశం : తాగునీటి సరఫరా
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, కమాన్‌పూర్

ప్రశ్న: మండలంలో తాగునీటి సరఫరా ఎలా ఉంది?

జవాబు: గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులు, ఓపెన్‌వెల్, డైరెక్టు పంపింగ్‌లతో తాగునీటి సరఫరా జరుగుతోంది.

ప్రశ్న: రక్షిత మంచినీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలేంటి?

జవాబు: మిషన్ భగీరథలో భాగంగా మండలంలో నూతనంగా 18 రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యేతే గ్రామంలోని ప్రతీ వాడకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా జరుగుతుంది.

ప్రశ్న: వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో పైపులైన్ లీకేజీలకు చేపడుతున్న చర్యలేంటి?

జవాబు: ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు. పంప్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి పైపులైన్ లీకేజీలను సరి చేయాలని ఆదేశిస్తున్నాం. ప్రతివారం రక్షిత మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాలని ఆదేశిస్తున్నాం.

ప్రశ్న: నూతన పైప్‌లైన్ నిర్మాణాలు చేపడుతున్నారా?

జవాబు: గ్రామాల్లో ఎక్కడైన పైపులైన్ పగిలిపోయి ఉంటే అక్కడ నూతనంగా పైపులైన్ ఏర్పాటు చేస్తున్నాం.

ప్రశ్న: మండలంలో ఎన్ని చేతి పంపులున్నాయి?

జవాబు: 315 చేతిపంపులున్నాయి. మరమ్మతులుంటే ఎప్పటికప్పుడు చేయిస్తున్నాం.

– కమాన్‌పూర్



గడప రఘుపతిరావు, కొత్తలింగంపేట,
చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల



అల్లెంకి స్పృజన్ కుమార్
వీణవంక, కరీంనగర్



తమ్మిశెట్టి రమేశ్‌బాబు,
కట్టరాంపూర్, కరీంనగర్

వినాయక స్పెషల్




తాము తయారు చేసిన మట్టి గణపతితో ఎంపీపీఎస్ మల్లారం
4వ తరగతి విద్యార్థులు, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా

గణేశ్ నవరాత్రులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్లాస్టర్‌ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణనాథులతో కాలుష్యం ఏర్పడుతుందని విస్తృత ప్రచారం చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో చాలా మంది మట్టిగణపతిని ప్రతిష్ఠించడానికే మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని భక్తులు ఇళ్లల్లో, మండపాల్లో మట్టి గణపతులను నెలకొల్పారు. ఈ సందర్భంగా మట్టి గణపతులతో దిగిన సెల్ఫీ దృశ్యాలు సాక్షికి పంపించారు.



వి. భవానీ,
భగత్‌నగర్, కరీంనగర్



రుచిత, వర్షిత,
ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల

మట్టి గణపతి భళే



యూపీఎస్ పోసానిపేట విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం
కథలాపూర్ మండలం, జగిత్యాల



ముల్క శ్రీకాంత్ అండ్ ఫ్రెండ్స్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం



ఫ్రెండ్స్ స్టార్ యూత్,
పైడిమడుగు, కోరుట్ల మండలం, జగిత్యాల



గొరిపల్లి శేఖర్, దివ్య, చింటు
నర్సింగాపూర్, కొడిమ్యాల మండలం, జగిత్యాల



నూతి సురేశ్, వెల్ది, మానకొండూర్
మండలం, కరీంనగర్



ఎం. రమేశ్‌శర్మ,
రాయికల్, జగిత్యాల



వి. హర్షిణి పటేల్,
పవర్‌హౌస్‌కాలనీ, గోదావరిఖని



యెల్మల వెంకటేశ్, పోతారం,
కథలాపూర్ మండలం, జగిత్యాల




లావుడ్య నగేశ్, తుర్తి, కథలాపూర్
మండలం, జగిత్యాల జిల్లా



బి. నరేశ్, మోతుకురావుపేట
మేడిపల్లి మండలం, జగిత్యాల



నలుమాచు చంద్రశేఖర్,
శ్రీ షిర్డీసాయి భక్తమండలి ప్రెసిడెంట్, కరీంనగర్



బుర్ర కుమార్,
సూపర్‌బజార్, హుజూరాబాద్



మార్కండేయ ఉత్సవ సమితి
బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల



జి. రాకేశ్, లేపాక్షి రెసిడెన్సీ,
కట్టరాంపూర్, కరీంనగర్



కొండ మల్లేశం
సుల్తానాబాద్, పెద్దపల్లి



జి. మౌనిక
పాతబజార్, కరీంనగర్



జెడ్పీహెచ్ఎస్ నమిలికొండ ఉపాధ్యాయులు, విద్యార్థులు,
కొడిమ్యాల మండలం, జగిత్యాల



అమలాపురపు రూపిక, సోహల్య,
పెద్దపల్లి



పి. శ్రీలేఖరెడ్డి
కట్టరాంపూర్, కరీంనగర్



శ్రీరామోజు అశోక్
అశోక్‌నగర్, కరీంనగర్



అశోక్‌రెడ్డి
విఠల్‌నగర్, గోదావరిఖని



పి. సిద్ధార్థ, రాంచంద్రాపూర్ కాలనీ,
భగత్‌నగర్ కరీంనగర్



కందుల రాంచరణ్‌తేజ్, సంధ్యారాణి,
లింగాపూర్, రామగుండం జెడ్పీటీసీ సభ్యురాలు